ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
5 వరంగల్
మంగళవారం 24 డిసెంబరు 2024



రేవంత్‌రెడ్డి మాట మీద నిలబడాలి..

- సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
- మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
- హనుమకొండలో దీక్షలకు సంఘీభావం

ఏకశిల పార్కు వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

హనుమకొండ టౌన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు 17 రోజులుగా చేస్తున్న సమ్మెకు హాజరై సంఘీభావం

మిగతా 6వ పేజీలో...



పేట్రేగిపోతున్న పొలిటికల్ రౌడీలు

వరంగల్ క్రైం, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): వరంగల్ నగరంలో పొలిటికల్ రౌడీలు పేట్రేగిపోతున్నారు. తెర ముందు రాజకీయ నాయకుడిగా ప్రజల్లో చెలామణి అవుతూ.. తెర వెనుకాల పోలీసుల అండదండలతో సెటిల్‌మెంట్స్, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. రౌడీయిజం నేపథ్యంతో రాజకీయాల్లోకి వచ్చి పోలీసులను చెప్పుచేతుల్లోకి తెచ్చుకొని వారి ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిస్తున్నారు. ఈ పొలిటికల్ రౌడీలకు పోలీసులంటే ఏ మాత్రం భయం ఉండదు. వీళ్లకే పోలీసులు మర్యాద ఇవ్వాలి. లేదంటే అధికార అహంకారంతో వారిపై పెత్తనం చేస్తుంటారు. ఒకప్పుడు ఠాణా మెట్లు ఎక్కాలంటే చేతులు కట్టుకొని కౌన్సెలింగ్‌కు హాజరైన రౌడీషీటర్లు.. రాజకీయ ఆరంగేట్రంతో పోలీసులను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఈ రాజకీయ దాదాలు తమ పరిధిలోని రౌడీషీటర్లపై సైతం పెత్తనం చేస్తున్నారు. వారి సెటిల్‌మెంట్‌లకు అడ్డువచ్చే వారిని పోలీసు అధికారుల సాయంతో బెదిరింపులకు గురి చేస్తున్నారు. పీడీ యాక్టు పెట్టిస్తానని చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారు.

- ముఖ్యనేతలకు అనుచరులుగా ఉంటూ దందాలు
- పోలీసుల అండదండలతో సెటిల్‌మెంట్లు, బెదిరింపులు
- కొందరు ఎమ్మెల్యేల వత్తాసు వాళ్లకే..
- కౌన్సెలింగ్‌లు, వారం వారం హాజరుకు డుమ్మా
- నగరంలో మితిమీరిపోతున్న రాజకీయ దాదాల ఆగడాలు
- వారి కదలికలపై కానరాని పోలీసుల నిఘా

గ్రేటర్‌లో హల్‌చల్

గ్రేటర్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, మామునూరు, కాజీపేట డివిజన్‌లలోని పొలిటికల్ రౌడీలు సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలు, లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతూ సామాన్య ప్రజలను హింసిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల ప్రధాన అనుచరులుగా ఉంటూ స్థానిక పోలీసులను తమ కనుసన్నల్లో పెట్టుకుంటున్నారు. తాము చెప్పిన పని చేయకపోతే పోస్టింగ్‌కే ఎసరు వస్తుందని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారు చేసే దందాల్లో జోక్యం చేసుకోకుండా ముందస్తు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా హనుమకొండ, వరంగల్ పోలీస్ డివిజన్‌లలోని ప్రజాప్రతినిధులకు ప్రధాన అనుచరులైన పొలిటికల్ రౌడీలను నియంత్రిస్తేనే నగరం ప్రశాంతంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వరంగల్‌లోని ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు ఏకంగా ఓ సీఐపైకి దాడికి దిగగా, తాజాగా హనుమకొండలో నేరచరిత్ర ఉన్న డివిజన్ స్థాయి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే సమక్షంలో ఓ కార్పొరేషన్ చైర్మన్‌కు బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశమైంది.

జోన్ల వారీగా రౌడీషీటర్ల సంఖ్య

సెంట్రల్ జోన్	292
ఈస్ట్ జోన్	264
వెస్ట్‌జోన్	143
మొత్తం	699

కౌన్సెలింగ్‌లకు డుమ్మా

వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 699 మంది రౌడీషీటర్లు ఉన్నారు. ఆ జాబితాలో ప్రసుత్తం ప్రజాప్రతినిధులుగా ఉన్న చాలామంది ఉన్నారు. వీరందరూ పోలీసులు ఇచ్చే కౌన్సెలింగ్ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. ఠాణాల్లో వేసే శిక్షలు, వారంలో ఒక్క రోజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో



హాజరయ్యే పద్ధతికి దూరంగా ఉంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ప్రతీ కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. మీడియాకు ప్రకటనలు ఇస్తున్నారు. ప్రతీ ఏటా చివరి మాసంలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్లపై సస్పెక్టు షీట్, రౌడీషీట్ తొలగిస్తామని ఠాణాలకు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అయితే ఇందులో రాజకీయ నాయకులుగా చెలామణి అయ్యే రౌడీలను వదిలేసి మిగతా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కౌన్సెలింగ్ సమాచారాన్ని పొలిటికల్ రౌడీలకు సాయంత్రానికే కొంతమంది పోలీసు అధికారులు చేరవేస్తారని ఆరోపణలున్నాయి.

జాబితాలో పలువురు..

కమిషనరేట్‌లో ఉన్న 699 రౌడీషీటర్ల జాబితాలో గ్రామ స్థాయిలోని సర్పంచ్, గ్రేటర్ వరంగల్‌లోని కార్పొరేటర్లు, కార్పొరేటర్ల భర్తల నుంచి చివరికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్‌ల వరకు ఉన్నారు. ఏ ఒక్క రోజూ వారిని పోలీస్‌స్టేషన్‌లకు పిలిచిందీ లేదు. రౌడీషీటర్లగా గుర్తించిందీ లేదు. వారిని వీఐపీలకు ఇచ్చే మర్యాద ఇస్తుంటారనే ఆపవాదు పోలీసులపై ఉంది. ఈ పొలిటికల్ రౌడీల ప్రసన్నం కోసం కొందరు పోలీసులు వారికి మర్యాదలు కల్పిస్తూ వారి చేసే సెటిల్‌మెంట్స్‌లో వాటాను తీసుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కొంత మంది అయితే తాను ఇక్కడ నివాసం ఉండడం లేనని, తనకు అనుకూలంగా ఉండే పోలీస్‌స్టేషన్‌లకు రౌడీషీట్‌ను మార్చుకొని, అక్కడి అధికారుల అండదండలతో పలు వివాదాల్లో దూరుతున్నట్లు తెలుస్తోంది.

అధికారులపై ఒత్తిడి

రాజకీయ ముసుగులో రౌడీయిజం చేసే వ్యక్తి బెండు తీద్దామని నిజాయితీగా పని చేసే ఎవరైనా ఓ అధికారి ఠాణాకు తీసుకువస్తే చాలు.. ప్రజాప్రతిధులు నుంచి ఒకటే ఫోన్లు వస్తుంటాయని కొంత మంది పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇటీవల వరంగల్ డివిజన్ పోలీసులు ఓ ప్రజాప్రతినిధి భర్తను కౌన్సెలింగ్‌కు పిలవగా, ఓ ఎమ్మెల్యే కలుగజేసుకుని తమ నాయకుడిని వదిలిపెట్టాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. సదరు రౌడీషీటర్ సైతం.. తాను మామునూరు పోలీసు డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్నానని, మీరెందుకు పట్టుకువచ్చారని పోలీసులపై చిందులేసినట్లు తెలిసింది. ఇంకోసారి తన దగ్గరికి వరంగల్ పోలీసులు రావొద్దని, మామునూరు డివిజన్‌లోకే తన పై ఉన్న రౌడీషీట్‌ను మార్పించుకుంటానని పోలీసులకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశాడని తెలుస్తోంది.

ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి మార్గదర్శకం

- అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ
- క్యాంపు కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు



క్రిస్‌మస్ కేక్ కట్ చేస్తున్న మంత్రి కొండా సురేఖ, మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద

వరంగల్‌సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి మార్గదర్శకమని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఓ సిటీలోని మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ, గౌరవ అతిథులుగా మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై కేక్ కట్ చేసి దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు బోధనలు ఒక మతానికి సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మార్గదర్శకంగా నిలిచేవన్నారు. అందరినీ ప్రేమించాలి, మంచి మార్గంలో నడవాలి, స్నేహభావంతో మెలగాలని ఏసుక్రీస్తు బోధించారన్నారు. క్రిస్టియన్‌ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చామన్నారు. లేబర్‌కాలనీ సీబీసీ చర్చి అభివృద్ధి కోసం రూ.కోటి మంజూరు చేసిందని, అందుకు సంబంధించిన జీవో కాపీని పాస్టర్లకు అందజేశారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. నగర పరిధిలో 220 చర్చిలను గుర్తించి క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జంక్షన్లలో విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వినయం, కరుణ ఆచరించి చూపింది ఏసుక్రీస్తని కొనియాడారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పాస్టర్లందరికీ మంత్రి తన సొంత ఖర్చులతో దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండు చందన పూర్ణచందర్, పల్లం పద్మ, బోగి సువర్ణ, భైరబోయిన ఉమా, సురేష్ జోషి, చింతాకుల అనిల్, పోశాల పద్మ, కావటి కవిత, మరుపల్ల రవి, బాలినేని సురేష్, సోమిశెట్టి ప్రవీణ్, తహసీల్దార్ ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

అమిత్ షాను బర్తరఫ్ చేయాలి

- అంబేద్కర్‌ను కించపరిచిన ఆయన క్షమాపణలు చెప్పాలి
- కులాలు, మతాల పేరుతో రెచ్చగొట్టడమే బీజేపీ అజెండా
- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
- క్షమాపణలు చెప్పేదాక నిరసనలు : ఎంపీ కావ్య
- బీజేపీ జిల్లా నేతలు ముక్కు నేలకు రాయాలి : ఎమ్మెల్యే నాగరాజు



మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, చిత్రంలో ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు

హనుమకొండ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధ్యత గల హోదాలో ఉన్న అమిత్ షా.. అంబేద్కర్‌ను కించపరుస్తూ మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా అమిత్‌షా వాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. డబ్బు, అధికార అహంతో అమిత్ షా మాట్లాడారని దుయ్యబట్టారు. కులం, మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడమే అజెండాగా బీజేపీ పాలన సాగుతోందన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు రాజేందర్‌రెడ్డి వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తామన్నారు.

ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. అమిత్ షాను పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత, ముస్లిం, మైనారిటీలకు వ్యతిరేకంగా బీజేపీ పాలన ఉందని ఆరోపించారు. అదానీ వంటి కార్పొరేట్ పెద్దలను నెత్తిన ఎత్తుకుంటూ రాజ్యాంగ నిర్మాణ అంబేడ్కర్‌ను కించపరచడం ఆవేదన కలిగిస్తోందన్నారు. కులాలు, మతాలు, వర్గాలను విభజించి, విద్వేషాలకు ఉరికొల్పే భయానక పాలనను బీజేపీ కొనసాగిస్తోందన్నారు. రాజ్యాంగాన్నే మారుస్తామన్న బీజేపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. విర్రవీగిన బీజేపీకి 300 సీట్లు కూడా రాలేదన్నారు. ఇంత కాలం పరోక్షంగా అంబేద్కర్‌పై దురుసుగా మాట్లాడిన బీజేపీ ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు ప్రత్యక్షంగానే అవమానిస్తున్నారని మండిపడ్డారు. 'వన్ నేషన్.. వన్ ఎలక్షన్' నినాదంతో జమిలీ ఎన్నికలు జరపాలనే కేంద్ర ప్రభుత్వ తీరును రాష్ట్రాలు వ్యతిరేకించాయన్నారు. ఈ బిల్లుపై మెజారిటీ రాలేదని, అందుకే జేపీపీ ముందు పెట్టాల్సి వచ్చిందన్నారు. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్‌కు 190 ఓట్లు వచ్చాయని కావ్య వివరించారు. జమిలీ ఎన్నికల ద్వారా రాష్ట్రాలు ఉనికిని కోల్పోతాయన్నారు. రాష్ట్రాల ఎన్నికలే ఒకే రోజు జరగని పరిస్థితి ఉన్న క్రమంలో.. దేశమంతా ఒకేసారి ఎన్నికలు ఎలా సమర్థనీయమని ప్రశ్నించారు. అమిత్ షా క్షమాపణలు చెప్పే వరకు దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని ఎంపీ కడియం కావ్య స్పష్టం చేశారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రపంచమే అంబేద్కర్ గొప్పతనాన్ని గౌరవిస్తే బీజేపీ నేతలు కించపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. రాముడు అందరికీ దేవుడని, తాము కూడా పూజిస్తామన్నారు. అమిత్ షా, మోదీ ముందుగా స్వర్గం, నరకాన్ని చూసి వచ్చి తమకు చెబితే బాగుంటుందన్నారు. తక్షణమే అమిత్‌షా తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా బీజేపీ నేతలు హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అమిత్ షాకు పిచ్చి ముదిరిందని, అందుకే అంబేద్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గాడ్సే గొప్పవాడని గాంధీని అవమానించారని, ఇప్పుడు అంబేద్కర్‌ను అవమానిస్తూ బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జీడబ్ల్యూఎంసీ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, కార్పొరేటర్ శ్రీమాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్ కాంగ్రెస్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఈవీ శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్, బొమ్మతి విక్రమ్, డాక్టర్ అనిల్‌కుమార్, మార్క విజయ్, కరాట్ రాజేశ్వర్, కూర వెంకట్, విజయ్‌కుమార్, రమణారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.



సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై ప్రభుత్వ నిర్లక్ష్యం

- కక్ష పూరితంగా నిర్మాణాన్ని ఆలస్యం చేశారు
- యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
- ఆస్పత్రిని సందర్శించినమాజీ మంత్రి హరీశ్‌రావు

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శించిన అనంతరం మాట్లాడుతున్న హరీశ్‌రావు

7

వంగరను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- పీవీ వర్ధంతి సభ.. ఘన నివాళులు



పీవీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రముఖులు

భీమదేవరపల్లి, డిసెంబరు23 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తిచేసి వంగరను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మాజీ ప్రధాని పీవీ స్వగ్రామమైన వంగరలో పీవీ నర్సింహారావు 20వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వంగరలో వివిధ అభివృద్ధి పనులను రూ.15కోట్లతో ప్రారంభించిందన్నారు. కానీ జన విజ్ఞాన వేదిక పేరుతో నిర్మించిన పలు అభివృద్ధి పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయన్నారు. నిధులు మంజూరు చేయించి ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తానన్నారు. నవోదయ విద్యాలయాలకు ఆద్యుడు పీవీ నర్సింహారావు అన్నారు. నవోదయ విద్యాలయాన్ని వంగరకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇందు కోసం ప్రధాని మోదీకి లేఖ రాశానన్నారు. హనుమకొండ జిల్లాలో నవోదయ విద్యాలయాలు లేవని, అది వంగరకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ఇందుకు అవసరమైన భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వంగరలో లో లెవల్ బ్రిడ్జితో గ్రామస్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని హైలెవల్ బ్రిడ్జిగా మార్చేందుకు నిధులు కేటాయించి పూర్తి చేయిస్తానన్నారు. పీవీ నర్సింహారావు చూపిన మార్గం దేశానికే ఆదర్శనీయంగా ఉందని కితాబునిచ్చారు. ఈ సమావేశంలో పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, పీవీ కూతురు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, సీపీ అంబర్ కిశోర్ ఝా, ఆర్డీవో రమేష్ రాథోడ్, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీ డీవో వీరేశం, వొడితెల ప్రణవ్, పీవీ మదన్ మోహన్ రావు, చిట్టంపల్లి ఐలయ్య, ఆర్ వెంకటర్‌రెడ్డి, వొల్లాల రమేష్ పాల్గొన్నారు.

విధుల్లో చేరకముందే అనంతలోకాలకు..

- అలంకానిపేటలో జ్వరంతో కానిస్టేబుల్ మృతి
- మరో మూడు నెలల్లో వివాహం.. ఇంతలోనే విషాదం
- శోకసముద్రంలో తల్లిదండ్రులు



చీకటీ రాకేశ్ (ఫైల్)

నెక్కొండ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో చిన్ననాటి నుంచి కష్టపడి సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించిన యువకుడు విధుల్లో చేరకుండానే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలో అలంకానిపేటలో జరిగింది. గ్రామస్థులు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అలంకానిపేటకు చెందిన రైతు చీకటి ఉపేంద్ర-యాకలక్ష్మి దంపతులకు కుమారుడు చీకటి రాకేశ్ (23), కూతురు రాధిక ఉన్నారు. రాకేశ్ చిన్ననాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో కష్టపడి యేడాది కిందట సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. పది నెలలుగా హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్న అతడు.. ఈనెల 27న విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలోనే తీవ్ర జ్వరం రావడంతో 15 రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రాకేశ్‌ను చేర్పించారు. చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం మృతి చెందాడు. కష్టపడి ఉద్యోగం సాధించిన రాకేశ్.. బాధ్యతలు చేపట్టకుండానే మృతి చెందడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగారు. రాకేశ్‌కు ఇటీవల వివాహం నిశ్చయం కాగా, మూడు నెలల్లో వివాహం జరుగాల్సి ఉంది.

కేయూలో పీహెచ్‌డీ ఆశావహుల ఆందోళనలు

- వీసీ చాంబర్‌లో బైఠాయింపు
- అడ్డుకున్న పోలీసులు.. స్టేషన్‌కు తరలింపు

7



మంద నరేశ్‌ను స్టేషన్‌కు తరలిస్తున్న సీఐ రవికుమార్

ప్రజల విజ్ఞప్తుల పరిష్కారంలో వేగం పెంచండి



గ్రీవెన్స్‌లో ఫిర్యాదులను స్వీకరిస్తున్న బల్దియా అధికారులు

- బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
- కార్పొరేషన్ ప్రజావాణిలో 78 ఫిర్యాదుల స్వీకరణ

6

వినతుల విషయంలో నిర్లక్ష్యం తగదు



గ్రీవెన్స్‌లో ఫిర్యాదులను స్వీకరిస్తున్న వరంగల్ కలెక్టర్ సత్య శారద

- వరంగల్ కలెక్టర్ సత్య శారద
- ప్రజావాణిలో మొత్తం 163 అర్జీలు

6

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి



గ్రీవెన్స్‌లో ఫిర్యాదులను స్వీకరిస్తున్న హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

- హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
- వివిధ సమస్యలపై 175 ఫిర్యాదులు

6

ప్రజల విజ్ఞప్తుల పరిష్కారంలో వేగం పెంచండి

• బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

వరంగల్ కార్పొరేషన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ వరంగల్ ప్రజావాణిలో ప్రజలు అందిస్తున్న విజ్ఞప్తుల పరిష్కారంలో వేగం పెంచాలని వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులకు సూచించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం కౌన్సిల్‌హాల్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలపై స్పందించని అధికారులు, సిబ్బందిని ఇకపై సహించేది లేదన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బల్దియాలోని కొన్ని శాఖల నుంచి తరుచుగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై ఫిర్యాదులు రాకుండా చూడాలని అన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన గ్రీవెన్స్‌లో 78 ఫిర్యాదులు స్వీకరించినట్టు కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్‌వో డాక్టర్ బొమ్మన రాజారెడ్డి, డీఎఫ్‌వో శంకర్‌లింగం, టీవో బిర్రు శ్రీనివాస్, హెచ్‌వో రమేష్, సెక్రెటరి అలివేలు, ఎంహెచ్‌వో డాక్టర్ రాజేశ్‌తో పాటు వివిధ విభాగాల వింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఫిర్యాదులు	
ఇంజనీరింగ్	- 15
హెల్త్, శానిటేషన్	- 05
ప్రాపర్టీ ట్యాక్స్, రెవెన్యూ	- 06
టౌన్‌ప్లానింగ్	- 51
తాగునీటి సరఫరా	- 01
మొత్తం	- 78



బల్దియాకు పోటెత్తిన ఫిర్యాదుదారులు

ఫిర్యాదులు ఇలా..

● హనుమకొండ ఏకశిల పార్కులో పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల వాకర్లకు ఇబ్బంది అవుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ రెండేళ్లుగా మూతబడి ఉన్నాయి. రోజు 2000 మంది వాకర్స్ నడుస్తారని, వెంటనే కొత్త టాయిలెట్స్ నిర్మించాలని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రాజిరెడ్డి, ఎల్లగౌడ్, దశరథరామిరెడ్డి, సోమయ్య, సారంగపాణి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

● వరంగల్ మట్టెవాడలో చాలా కాలంగా వేసిన సీసీ రోడ్లు ధ్వంసమై గుంతలుగా ఏర్పడ్డాయని, వెంటనే సీసీ రోడ్లు వేయాలని హరిహరపుర అభివృద్ధి కమిటీ కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా పాత సీసీఎస్ పోలీసు స్టేషన్ రోడ్డు వేయాలని వారు కోరారు.

● గొర్రెకుంట కోటిలింగాల ప్రాంతంలో సుమారు 150 ఇండ్లు నిర్మించుకుని ఉంటున్నాం. సుమారు 100 ఇండ్లకు ఇంటి పన్ను కడుతున్నాం. మా కాలనీలో ఇప్పటి వరకు రోడ్లు, డ్రైనేజీ కాల్వలు నిర్మించక పోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, లేదంటే ఇంటి పన్ను, నల్లా పన్ను చెల్లించమని కాలనీవాసులు కమిషనర్‌ను కోరారు.

● హనుమకొండ 55వ డివిజన్ భీమారంలో సీసీ రోడ్డు వేసేందుకు స్థానిక కార్పొరేటర్ సహాయంతో 20 ఫీట్ల రోడ్డును వదిలి పనులు జరుగుతున్నాయి. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సీసీ రోడ్డును వేయకుండా అడ్డుకుంటున్నాడని కాలనీవాసులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నిత్యం ఆ రోడ్డు గుండా విద్యార్థులు, ఉద్యోగులు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని, ఈ సమస్య పరిష్కరించాలని కోరారు.

● తన భూమిని ఓ కార్పొరేటర్ కబ్జా చేశాడని, 20 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అంగవైకల్యం ఉన్న తన ను ఎవరూ పట్టించుకో వడం లేదని హనుమ కొండకు చెందిన బత్తిని సరోజన అనే వృద్ధురాలు కమిషనర్‌ను వేడుకుంది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు

ప్రజావాణిలో కలెక్టర్ సత్య శారద

వరంగల్ కలెక్టరేట్, డిసెంబరు 23 : (ఆంధ్రజ్యోతి): ప్ర జావాణిలో అందించిన వినతుల పట్ల అలసత్వం వహించకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వచ్చిన వినతులను పరిశీలించి సంబంధిత శాఖల అధి కారులకు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 163 వినతులు అందగా, శాఖల వారి గా ఎండార్స్ చేశారు. భూ సంబంధిత సమస్యలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, జిల్లా పరి షత్ సీఈవో రామిరెడ్డి, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, వ్యవ సాయ అధికారి అనురాధ, డీసీఓ నీరజ, డీపీవో కల్పన, ఎల్‌డీఎం రాజు, ఉపాధి అధికారి ఉమారాణి పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి అజంజాహి మిల్లు భూమిలోనే ఇంటి స్థలాలు కేటాయించాలని అజంజాహి మిల్స్ మాడిఫైడ్ వాలంటరీ రిటైర్డ్ (2002) వర్కర్స్ అసోసియేషన్ కార్మికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడి కార్మిక భవనాన్ని కూల్చిన వస్త్ర వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఐఆర్‌ఆర్ బైపాస్ రోడ్డును రద్దు చేయాలి

రైతులకు, పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్న పైడిపల్లి, ఆరెపల్లి, కొత్తపేట క్రాస్ వరకు ప్రతిపాదించిన ఇంటర్నల్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) రద్దు చేయాలి. జీవనాధారమైన రెండు పంటలు పండే విలువైన పంటలపొలాలు రోడ్డు నిర్మాణంలో పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే నేషనల్ హైవే కింద అనేక మంది రైతులు తమ విలువైన భూములను కోల్పోయారు. ప్రస్తుతం ఐఆర్‌ఆర్ బైపాస్ 200 ఫీట్ల రోడ్డుకోసం, ఓఆర్‌ఆర్ 300 ఫీట్ల రోడ్డు కోసం ప్రతిపాదనలు చేయడంతో అధిక సంఖ్యలో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఐఆర్‌ఆర్ బైపాస్ రోడ్డును రద్దు చేయాలి.

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ కలెక్టరేట్, డిసెంబరు 23 (ఆం ధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా వ్యాప్తంగా ప్రజావాణికి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదే శించారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 175 ఫిర్యా దులు వచ్చాయి. కలెక్టర్ ప్రావీణ్య బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత శాఖ అధికారులను పిలిచి ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించా లన్నారు. ఎక్కువ ఫిర్యాదులు రెవెన్యూ కు సంబంధించినవి వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. అధికారులు సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని, ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వెం టనే పరిశీలిస్తే ప్రజలకు ప్రజావాణిపై, ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఏఐఎఫ్‌డీఎస్ నాయకులు కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేష్, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, సీపీఓ సత్యనారాయణరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

క్లాత్ బ్యాగులను పరిశీలించిన కలెక్టర్

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన క్లాత్‌బ్యాగులను సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య పలు సూచనలు చేశారు.

జిల్లా కోర్టు ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు

వరంగల్ లీగల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని హనుమకొండ, వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి రెవరెండ్, పాస్టర్ తాటికొండ జోసఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు శాంతి, సామరస్య సమాజం కోసం బోధనలు చేశారని అణగారిన ప్రజల సంక్షేమంకోసం తన జీవితాన్ని ధారబోశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాతంగి రమేష్‌బాబు, తీగల జీవన్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు లాదె రమేష్, ముదసిర్ అహ్మద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు భైరపాక జయాకర్, కార్యక్రమ నిర్వాహకులు డేవిడ్ రాజ్‌కుమార్, నాగభూషణం, చిరంజీవి, న్యాయవాదులు వొద్దిరాజు వెంకటేశ్వర్‌రావు, చిల్ల రాజేంద్రప్రసాద్, పులి సత్యనారాయణ, సాంబశివరాజు, ప్రవీనా, నిర్మలజ్యోతి, ఇందూ వేదవతి, ఇంద్ర వైశాలి, శశిరేఖ, శ్రీలత, ఆశీర్వాదం, షడ్రక్, మహేందర్, సుభాష్ పాల్గొన్నారు.

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రత్యేక అధికారులు

వరంగల్ మెడికల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రత్యేక అధికారులుగా టీజీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కె.కౌటిల్య, సీఈ దేవేందర్‌లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి మెమో విడుదల చేశారు. అదే విధంగా ఎంజీఎం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ కిశోర్ కుమార్‌ను నియమించారు. రోడ్లు, భవనాలు, ఆర్థికశాఖ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సమన్వయంతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.



పోస్టర్ ఆవిష్కరిస్తున్న కలెక్టర్ సత్యశారద

మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు

వరంగల్ కలెక్టరేట్, డిసెంబరు 23: (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి చేసి యువత, విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం మత్తు పదార్థాల నియంత్రణపై డీసీపీ రవీందర్‌తో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు గురి కాకుండా చూడాలన్నారు. విద్యాసంస్థల సమీపంలోని కిరాణా షాపులు వేదికగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించడం, అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘా వేసి తరుచూ పెట్రోలింగ్ చేయాలని సూచించారు. ఇంటర్మీడియట్ కాలేజీలలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లుగా విద్యార్థులను ఏర్పాటు చేసి కాలేజీ విద్యార్థుల ప్రవర్తనను గుర్తించేలా శిక్షణ ఇవ్వాలని డీఐఈవోను ఆదేశించారు. మారుమూల ప్రాంతాల రైతులు గంజాయి సాగు చేయకుండా తనిఖీ నిర్వహిస్తూ కౌన్సెలింగ్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మత్తు పదార్థాల నియంత్రణపై రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీలు తిరుపతి, సైదులు, కిరణ్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు, ఇన్‌చార్జి డీఐఈవో మాధవరావు, వ్యవసాయ అధికారి అనురాధ పాల్గొన్నారు.

రేవంత్‌రెడ్డి మాట మీద నిలబడాలి..

(5వ పేజీ తరువాయి)

తెలిపారు. ఈ సందర్భంగా హరీ‌ష్‌రావు మాట్లాడుతూ.. కిందటేడు ఏకశిల పార్కు వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు అప్పటి ప్రతిపక్ష పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హాజరై 'చాయ్ తాగేలోపు మీ సమస్య పరిష్కారం చేస్తా..' అని గొప్పలు చెప్పాడని, అధికారంలోకి వచ్చి యేడాదైనా ఉద్యోగులను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని దుయ్యబట్టారు. ఉద్యోగులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని హరీష్‌రావు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి పనిముట్లు రాయితీ మీద ఇవ్వలేదని చెబుతున్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చర్చకు సిద్ధమేనా అని మాజీ హరీష్‌రావు సవాల్ విసిరారు. మేము రైతులకు ఎలాంటి పనిముట్లు ఇవ్వలేదని తేలితే రాజీనామా చేస్తామని, ఇచ్చినట్లు తేలితే మంత్రి భట్టి విక్రమార్క రాజీనామా చేస్తారా..? అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పు చేసిందని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడని, బీఆర్ఎస్ చేసింది కేవలం రూ.4లక్షల 17 వేల కోట్లేనని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. 54 మంది హాస్టల్ విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వంలో చనిపోయారని విమర్శించారు. లగచర్ల రైతులకు బేడీలు వేస్తే ప్రజా పాలన అవుతుందా? అని హరీష్‌రావు అన్నారు. సినీ హీరో అల్లు అర్జున్ గురించి అసెంబ్లీలో బాగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. తన స్వగ్రామంలోని తన తమ్ముడు తిరుపతిరెడ్డి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టు చేసినట్టుగా తిరుపతిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రైతు రుణ విమోచన కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చాయ్ గ్లాస్‌తో..

హనుమకొండలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శిబిరం వద్ద బీఆర్ఎస్ నేతలు గ్లాస్‌లో చాయ్ తాగుతూ మద్దతు తెలిపారు. చాయ్ తాగేంతలోపే సమస్య పరిష్కరిస్తా.. అని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇలా వ్యంగ్యంగా ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి భార్య చాయ్ ఇచ్చే ముందు ఒకసారి ఇయన ఇచ్చిన హామీని గుర్తు చేయాలని అన్నారు.

ఫోరెన్సిక్ సైన్స్‌పై న్యాయవాదులకు అవగాహన ఉండాలి

జిల్లా జడ్జి నిర్మల గీతాంబ

వరంగల్ లీగల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): భారత సాక్షాల చట్టం (భారత సాక్షియ అధినియం)లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఫోరెన్సిక్ సైన్స్ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని వరంగల్ జిల్లా జడ్జి నిర్మల గీతాంబ అన్నారు. సోమవారం నూతన బార్ అసోసియేషన్‌లో ఫోరెన్సిక్‌పై నిర్వహించిన సెమినార్‌కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోబ్‌లాబ్ ఫోరెన్సిక్ డైరెక్టర్ మోహన్ ఎర్రగొల్ల ఫోరెన్సిక్‌పై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. క్రిమినల్ కేసుల నిర్వహణలో ఇటీవలి కాలంలో ఫోరెన్సిక్ అత్యంత అవసరంగా ఏర్పడిందని దీనిపట్ల న్యాయవాదులు నైపుణ్యం కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాతంగి రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి లాదె రమేష్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బైరుపాక జయాకర్, దుస్స జనార్థన్, సీనియర్ , జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

మహిళా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి

బాలసముద్రం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వస్తువులను కొనుగోలు చేసే సమయంలో మహిళా వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఆల్ ఇండియా కన్జూమర్ వెల్ఫేర్ కౌన్సిల్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ అన్నారు. సోమవారం హనుమకొండలోని జిల్లా వినియోగదారుల సలహా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినియోగదారుల చైతన్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో నిత్యావసర సరుకులు బట్టలు, బంగారం, గృహోపకరణ వస్తువులు మహిళా వినియోగదారులే ఎక్కువ కొనుగోలు చేస్తారని, కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వస్తువులపై ప్రభుత్వ రంగ సంస్థలు ముద్రించిన ఐఎస్ఐ, హాల్‌మార్క్ గుర్తులను పరిశీలించి కొనుగోలు చేయాలన్నారు. నష్టపోయిన వినియోగదారులు వినియోగదారుల సంఘాల ప్రతినిధులను ఆశ్రయించవచ్చని సెల్ నంబర్ :98493 46491ను సంప్రదించి సలహాలు తీసుకోవాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎస్.హైమావతి, ఎ.శ్రీదేవి, జిల్లా వినియోగదారుల సలహా సంఘం సభ్యులు జ్యోస్నా, సౌమ్యమమత, కవిరాజ్,సతీష్, నరేష్, మహిళలు పాల్గొన్నారు.

అక్రమాలను అరికట్టవచ్చు

వినియోగదారులు చైతన్యవంతులై ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని ఆల్ ఇండియా కన్జూమర్ వెల్ఫేర్ కౌన్సిల్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ అన్నారు. సోమవారం హనుమకొండ రాంనగర్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. డిసెంబరు 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1986 నుంచి భారత దేశంలో వినియోగదారుల రక్షణ చట్టం అమలులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఎంత ప్రచారం చేసిన వినియోగదారుల సంఘాలు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ వినియోగదారులు చైతన్యవంతులు కావడం లేదన్నారు. కొత్త చట్టంలో పరిధి పెరగడం ముఖ్యంగా ఆన్‌లైన్ మార్కెటింగ్, అబద్దపు వ్యాపార ప్రకటనలు అరికట్టేందుకు జాతీయ స్థాయిలో సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీ) ఏర్పాటు చేయడంతో వినియోగదారులకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వినియోగదారుల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి చట్టం అమలుకు కృషి చేస్తామని, వినియోగదారులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రత్యేక కార్యా లయాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న దామోదర్



కార్యక్రమంలో మాట్లాడుతున్న కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి

మాదకద్రవ్యాలకు యువత బానిసలు కావొద్దు

వరంగల్ ఎడ్యుకేషన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు యువత బానిసలు కావొద్దని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి సూచించారు. ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. జ్యోతి అధ్యక్షతన సోమవారం యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో మత్తు పదార్థాలకు యువత ఆకర్షితులవుతూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు మత్తుకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధపెడితేనే ప్రయోజకులుగా మారుతారన్నారు. వరంగల్ సీపీ అంబర్ కిషోర్‌ఝా మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు మత్తుకు బానిసలై జీవితాలను నాశం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారికి పోలీసులు మూడు విధాలా కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితరెడ్డి, యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు, డాక్టర్ జగదీష్‌బాబు, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కేయూ సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ పవర్ లిఫ్టింగ్ జట్టు ఎంపిక

కేయూ క్యాంపస్, డిసెంబరు 23, (ఆంధ్రజ్యోతి): జనవరి 6 నుంచి 11 వరకు కర్ణాటకలోని గుర్బార్గా యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ మహిళల పవర్‌లిఫ్టింగ్ టోర్నమెంట్‌కు కేయూ జట్టును 2024-25 ఏడాదికి గాను సోమవారం ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు. ఎంపికైన క్రీడాకారులలో మహిళ విభాగం నుంచి బి. చిన్మయి (కేయూ మహిళ ఇంజనీరింగ్ కళాశాల, కేయూ క్యాంపస్)ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ జట్టుకు కోచ్, మేనేజర్‌గా సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్. పి.భాస్కర్ వ్యవహరిస్తారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ వై.వెంకయ్య, మహిళ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షాలు, అధ్యాపకులు టి. వెంకటేష్, వేణుగోపాల్‌రెడ్డి, పీవీ వైష్ణవి, కె. సాయి తరుణ్, స్వప్న, సాహితీ, రచన,డాక్టర్ ఎన్. వీణ,దీప్తి, సిబ్బంది వీరు నాయక్‌లు చిన్మయిని అభినందించారు. డిసెంబరు 24 నుంచి 27 వరకు భువనేశ్వర్‌లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ మహిళలు, పురుషుల ఆర్చరీ పోటీలకు కేయూ 2024-25 ఏడాదికి గాను జట్టును ఎంపిక చేశారు. పురుషుల విభాగం నుంచి ఇ.సంపత్ (ఎస్ఆర్ అండ్ బీజీఎస్ఆర్ కళాశాల, ఖమ్మం), సీహెచ్. త్రిశూల్ (సమత డిగ్రీ కళాశాల, తొర్రూరు.), ఇ. ఆనంద్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రాచలం) మహిళల విభాగం ఎం.స్ఫూర్తి, (సమత డిగ్రీ కళాశాల తొర్రూరు), తస్వీర్ కౌసర్ (సీకేఎం ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాల, వరంగల్), మన్షూరా హాసీబ్ (పద్మావతి డిగ్రీ కళాశాల, వరంగల్)లున్నట్లు పేర్కొన్నారు. ఈ జట్టుకు కోచ్, మేనేజర్‌గా హనుమకొండలోని న్యూ సైన్స్ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి. రాజేశ్ వ్యవహరిస్తారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ వై.వెంకయ్యలు అభినందించారు.



ఎంపికైన చిన్మయితో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులు

మార్కెట్‌కు రెండురోజులు సెలవులు

వరంగల్ వ్యవసాయం, డిసెంబరు23 (ఆంధ్రజ్యోతి): ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 25వ తేదీ బుధవారం క్రిస్మస్ వేడుకల సందర్భంగా సెలవు, 26 బాక్సింగ్ డే సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు, తిరిగి 27 శుక్రవారం మార్కెట్లో యథావిధిగా క్రయ విక్రయాలు నిర్వహిస్తామని తెలిపారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు మార్కెట్ కమిటీకి సహకరించాలని ఆ ప్రకటనలో పోలెపాక నిర్మల కోరారు.

వరంగల్ మార్కెట్ ధరలు (రూ. వేలల్లో)

పంట	క్వింటా గరిష్ఠం	క్వింటా కనిష్ఠం
మక్కలు (బిల్టీ రకం)	-	-
పల్లికాయ (సూక)	6900	3000
పల్లికాయ (పచ్చిది)	5350	4500
కందులు	-	-
పెసళ్లు	7612	4000
పత్తి	6970	5800
పసుపు (కాడి)	11002	10235
పసుపు (గోల)	10952	9565
తేజ మిర్చి	12000	9000
తేజ మిర్చి (కొత్తది)	16000	12000
తేజ ఏసీ	15200	14000
వండర్‌హాట్ ఏసీ	14500	13000
యూఎస్341ఏసీ	13500	11000
దేశీ ఏసీ	-	-
సింగిల్‌పట్టి ఏసీ	-	-
తాలు మిర్చి	6500	3000

- వరంగల్ వ్యవసాయం

- రంగును బట్టి కలపకు మార్కెట్లో డిమాండ్
- కిలో ధర రూ. 2 వేల నుంచి రూ. 2500 వరకు
- పడవలు, సంగీత వాయిద్యాలు, ఔషధాల తయారీకి వినియోగం

సిరులు కురిపించే మహోగని

'డబ్బుల చెట్ల' పెంపకం చేపట్టిన పాలకుర్తి మండల రైతులు


కోతులబాదులో రైతు రాములు పెంచుతున్న చెట్లు

పాలకుర్తి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ఇంట్లో అమ్మనో.. నాన్ననో.. డబ్బులు అడుగినప్పుడల్లా డబ్బులేమైన చెట్లకు కాస్తున్నాయా? అంటుంటారు. చెట్లకు డబ్బులు కాయకపోయినప్పటికీ.. సిరులు కురిపించే చెట్లు ఉన్నాయి. అలాంటి చెట్లను పెంచాలనాన్న.. సిరులు సొంతం చేసుకోవాలన్నా.. చేయాల్సింది ఒకటే. మనకున్న స్థలంలో అది కొద్దిపాటిదైనా ఆ మొక్కలను నాటి.. 12ఏళ్లు సాకితే చాలు అవే ధనవంతులను చేస్తాయి. ఆ చెట్ల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. ఎందుకంటే వాటి కున్న విలువ అలాంటింది. ఇంతకీ ఆ చెట్టేంటంటా.. మహోగని చెట్లు. డబ్బుల చెట్టుగా చెప్పుకొంటున్న ఆ చెట్లను పాలకుర్తి మండలంలోని బమ్మెర. కోతులబాద్ గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులు పెంచుతున్నారు. బమ్మెరకు చెందిన నర్సింహారెడ్డి పదెకరాల్లో, కోతులబాదుకు చెందిన మరో రైతు చురకంటి రాములు నాలుగు ఎకరాల్లో ఈ చెట్లను వేశారు. హైదరాబాద్ నుంచి మూడేళ్ల క్రితం మొక్కలు (చతుర్వేద) కంపెనీకి చెందిన ఎకరానికి 50 మొక్కల చొప్పున 400 మొక్కలు కొనుగోలు చేశారు. ఒక్కో మొక్క రూ.40 నుంచి రూ.200వరకు ధర ఉండగా.. ఎకరంలో మొక్కలు నాటేందుకు రూ.50వేల నుంచి రూ. 60 వేలు ఖర్చు అవుతుంది. 9 అడుగులకు ఒక మొక్క చొప్పున ఈ మొక్కలు నాటాలి. మూడు నెలలకోసారి ఎకరానికి ఒక బస్తా డీఏపీ, యూరియాను చల్లాలి. ప్రభుత్వం ఈ మహోగని చెట్ల పెంపకానికి ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదు. డ్రిప్ సాయంతో నీటిని ఎక్కువగా అందించాలి. ముఖ్యంగా వేసవిలో నీటిని ఎక్కువగా అందిస్తే చెట్లు ఏపుగా పెరగడానికి దోహదపడుతాయి. ఈ క్రమంలో సదరు రైతులు ఇప్పటి వరకు ఎకరానికి రూ.1లక్ష చొప్పున ఖర్చు చేశారు. ఈ చెట్లు పరిపక్వం చెందడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఐదేళ్లకోసారి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. హైదరాబాద్, మహారాష్ట్రలో లభించే ఈ మహోగని చెట్లను పెంచిన రైతులు 12 ఏళ్లలో లక్షాధికారులు అవుతారని చెబుతున్నారు.

గుట్టల ప్రాంతాల్లో కాకుండా..

ఈ మహోగని చెట్లు గుట్టల ప్రాంతాల్లో కాకుండా అన్ని నేలల్లో సాగుచేసుకొవచ్చు. ఈ చెట్టు కలప రంగును బట్టి మార్కెట్లో గిరాకీ ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న కలప ధర క్యూబిక్ ఫీట్‌కు రూ.1,300 నుంచి రూ. 2,500 వరకు మార్కెట్లో పలుకుతుంది. ఒక్కో చెట్టు 60 నుంచి 80 అడుగులు పెరుగుతుంది. దీనిని బట్టి చూస్తే ఈ చెట్టు 40క్యూబిక్ అడుగులు పెరుగుతుంది. క్యూబిక్ ఫీట్‌కు ధర రూ. 1,500 అనుకున్నప్పటికి ఒక చెట్టు రూ. 60 వేల వరకు అమ్ముడవుతుంది. ఈ చెట్ల పెంపకంపై ఆసక్తి చూపేందుకు రైతులు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు.

మహోగని కలప, వినియోగం..

మహోగని కలప సమద్రాల్లో పడవలకు, సంగీత వాయిద్యాలకు విగ్రహాల తయారీలోనూ, వాటర్ క్రాఫ్ట్ అలంకార ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు. అంతే కాకుండా విత్తనాలను కొన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా షుగర్, క్యాన్సర్, బీపీ లాంటి రుగ్మతల నివారణకు వాడే వైద్యంలో ఈ ఔషధాలను ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఈ చెట్ల ఆకులు వ్యవసాయ పురుగు మందులుగా ఉపయోగిస్తారని కూడా చెబుతున్నారు. దీని ఆకులు పెద్దవిగా ఉంటాయని, 40 మిల్లీ మీటర్ల పొడవు వరకు మెరుస్తూ ఉంటాయి. సబ్బులు, పెయింట్ లాంటి తయారీలో కూడా మహోగని చెట్ల నుంచి తీసిన నూనెలను వినియోగిస్తారు. ఈ చెట్టకు సంబంధించిన ప్రతీ భాగం ఏదోఒక విధంగా ఉపయోగపడుతుంది.



మహోగని చెట్ల పెంపకంతో భారీ లాభాలు గడించొచ్చు

మహోగని ఆకులను మందుల తయారీకి ఉపయోగిస్తారు. క్యాన్సర్, షుగర్ లాంటి మాత్రల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ చెట్ల పెంపకం వల్ల ఆర్థికంగా అధిక లాభాలు గడిస్తారు. కానీ అందుకు 12 సంవత్సరాల సమయం పడుతుంది. ఆ తర్వాత ఎకరం, రెండెకరాలు సాగు చేసిన లక్షల్లో ఆదాయం ఉంటుంది. రైతులు ఇలాంటి చెట్లను సాగు చేసేందుకు దృష్టి పెట్టాలి. ఈ కలపను పడవల తయారీకి కూడా ఉపయోగిస్తారు.

- కాక రవిదొర,
ఫారెస్టు బీట్ ఆఫీసర్ పాలకుర్తి



ఇప్పటి వరకు రూ.4లక్షల చేశా

మూడేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి మహోగని మొక్కలు తెచ్చి నాలుగు ఎకరాల్లో నాటాను. నాటేందుకు, యూరియా, కూలీల ఖర్చుతో పాటు నీటి కోసం డ్రిప్ పైపులు కూడా తీసుకువచ్చాను. మూడు నెలలకు ఒక సారి డీఏపీ, యూరియా చల్లుతున్నా. ఇప్పటి వరకు అన్ని ఖర్చులు చూసుకుంటే రూ.4లక్షలు ఖర్చు చేశాను. ఈ చెట్లు అమ్మకానికి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఆదాయం బాగానే వస్తుందని ఆశాభావంతో ఉన్నా.

- చురకంటి రాములు, కోతులబాదు, పాలకుర్తి మండలం



12 ఏళ్ల తర్వాత ఆదాయం

కొత్త రకమైన పంట అని మహోగని చెట్లను పది ఎకరాల్లో సాగుచేశా. హైదరాబాద్ నుంచి ఒక్కో మొక్క రూ.100చొప్పున కొనుగోలు చేసి నాటించాను. ఇప్పటి వరకు రూ.6లక్షలు ఖర్చు చేశా. నెలకు ఒకసారి కూలీలతో చెట్టు మొదట్లో ఉన్న గడ్డిని తొలగించాలి. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నాం. ఇంకా ఏడు సంవత్సరాలు వరకు ఈ పంటను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆ తర్వాతే ఆదాయం ఎంత వస్తుందని తెలుస్తుంది.

- ముస్కు నర్సింహారెడ్డి, బమ్మెర మండలం పాలకుర్తి

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై ప్రభుత్వ నిర్లక్ష్యం



- కక్షపూరితంగా నిర్మాణం ఆలస్యం చేశారు..
- యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
- ఆస్పత్రిని సందర్శించిన మాజీ మంత్రి హరీశ్‌రావు


సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు

వరంగల్ మెడికల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో పేద రోగుల వైద్య సేవల కోసం నిర్మించతలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో 24 అంతస్థులతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 84శాతం పూర్తి అయ్యాయని, కేవలం 16శాతం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు పూర్తవుతున్నప్పటికీ పూర్తి చేయకపోవడం సరికాదన్నారు. కక్షపూరితంగా నిర్మాణం ఆలస్యం చేస్తున్నారని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కోరారు. పేదలకు సూపర్ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ వరంగల్ కేంద్ర కారాగారంలో 24 అంతస్థుల్లో ఆస్పత్రి పనులు ప్రారంభిస్తే.. వాటిని పూర్తి చేయాల్సిన రేవంత్‌రెడ్డి సర్కారు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. 2024 జూన్ వరకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి కావాలని ప్రతిపాదనలు చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి గాలికి వదిలారని విమర్శించారు. 14 అంతస్థుల్లో హాస్పిటల్, మరో 10 అంతస్థుల్లో అడ్మినిస్ట్రేషన్ భవనాలు నిర్మించాలని గత ప్రభుత్వం సంకల్పంతో ముందుకు వెళితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను దోచుకునే పనిలో ఉందన్నారు. కేవలం కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందనే దురుద్దేశంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రజలకు దూరం చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు.


ఆస్పత్రిని నిర్మాణాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

ఎంజీఎం ఆస్పత్రిలో రోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంపాటు ఓర్పుతో వ్యవహరించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులను తొక్కి సీఎం అయ్యాడని, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడ మే వారి పనిగా పెట్టుకున్న ట్లు మాజీ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

'బ్లాక్‌బెర్రీ'ని సందర్శించిన మంత్రి సీతక్క

దీవిలో పర్యాటకుల సౌకర్యాలు పరిశీలన


క్యాంప్‌ఫైర్ వద్ద మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, కలెక్టర్ దివాకర, తదితర అధికారులు, నాయకులు

మేడారం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్న ములుగు జిల్లా తాడ్వాయి మండలం అటవీ ప్రాంతం మొండ్యాలతోగు పరిసరాల్లోని బ్లాక్ బెర్రీ దీవిని రాష్ట్ర పంచాయితీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ములుగు కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రాలతో కలిసి మంత్రి పర్యటించారు. ఈ ఐలాండ్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి ట్రయల్ రన్ చేశారు. కనులవిందు కలిగే అడవి మధ్యలో బ్లాక్ బెర్రీ దీవిలో వసతులు, సౌకర్యాలు ఉన్నాయని మంత్రి అన్నారు. కలెక్టర్ క్రుషల్ నిధులతో అటవీశాఖ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో పకృతిని గుర్తించామని, ఈ ఐలాండ్ త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. పస్రా తాడ్వాయి 163 జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో ఉండడం పర్యాటకులకు అందుబాటులో ఉందన్నారు. ఐలాండ్ అందాలను ప్రతీ ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి చూడాలని సూచించారు. పిల్లలకు వినోదాత్మకంగా ఆట వస్తువులు, పర్యాటకులు వినోదానికి వాలీబాల్, బ్యాట్మెంటన్ క్రీడా ప్రాంగణాలు, ఎత్తైన మంచె, వసతి గృహలు, క్యాంప్‌ఫైర్ ఏర్పాట్లు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు. ఐలాండ్ చుట్టూ వాగు మధ్యలో ఐదెకరాల స్థలంలో ఇసుక దిబ్బగా ఉండి బ్లాక్ బెర్రీ చెట్లతో పకృతి అందాలున్నాయని వివరించారు. ములుగు జిల్లాలో మరిన్ని పర్యాటక కేంద్రాలను గుర్తించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి జాదవ్, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బోల్లెపల్లి రాజేందర్ గౌడ్, జిలా నాయకుడు పోషాలు యాదవ్, తాడ్వాయి అటవీశాఖ, పర్యాటక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పారా త్రోబాల్ క్రీడాకారిణి భాగ్యను ఆదుకుంటాం

ప్రభుత్వవిప్ బీర్లా ఐలయ్య కురుమ


గూడూరులో భాగ్యను అభినందిస్తున్న బీర్ల ఐలయ్య

గూడూరు (మహబూబాబాద్ జిల్లా), డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : అంతర్జాతీయ పారా త్రోబాల్ క్రీడల్లో గోల్డ్‌మెడల్ సాధించిన దివ్యాంగ క్రీడాకారిణి దయ్యాల భాగ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కురుమ, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ భరోసా ఇచ్చారు. సోమవారం గూడూరు మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ సభకు ఐలయ్యతో పాటు ఎమ్మెల్యే, తెలంగాణ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క, కురుమ కులస్థుల షెపార్డ్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో భాగ్య గోల్డ్‌మెడల్ సాధించిన విషయాన్ని విమలక్క వేదికపైనున్న వారి దృష్టికి తీసుకవచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని గూడూరు శివారు గొల్లగూడెంకు చెందిన దయ్యాల కొమురయ్య- కొమురమ్మ కుమార్తె భాగ్య నిరూపించిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించి, అత్యంత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 5వరకు కాంబోడియాలో జరిగిన అంతర్జాతీ య పారా త్రోబాల్ పోటీల్లో ప్రతిభ ను చాటి, బంగారుపతకం సాధించడం హర్షనీయమన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించి, మహబూబాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన భాగ్యను సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకువెళ్లి, ప్రభుత్వ పరంగా లబ్ధిని చేకూర్చేలా కృషి చేస్తామన్నారు. భాగ్యకు ఇంటిస్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.

కేయూలో పీహెచ్‌డీ అశావహుల ఆందోళనలు

- వీసీ చాంబర్‌లో బైఠాయింపు
- అడ్డుకున్న పోలీసులు.. స్టేషన్‌కు తరలింపు..


చాంబర్‌లో బైటాయించి నిరసన చేస్తున్న మంద నరేశ్, అనిల్, తిరుపతి తదితరులు

కేయూ క్యాంపస్ డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ల గొడవ రచ్చకెక్కింది. సోమవారం ఏబీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ నేతృత్వంలో పీహెచ్‌డీ ఆశావహులు తమకు అడ్మిషన్లు కల్పించాలని వైస్‌చాన్స్‌లర్ చాంబర్‌లో బైఠాయించారు. తాము అమరణ నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డితో తమకు అడ్మిషన్లు ఇప్పించాలని వాగ్వాదం చేశారు. గొడవ విషయం తెలుసుకున్న కేయూ పోలీసులు విద్యార్థులను, అధికారులను సముదాయించారు. దీంతో విద్యార్థులు వర్సిటీ పరిపాలన భవనం గేట్ల వద్ద బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వర్సిటీ పరిపాలన భవనం గేటు వద్ద నిరసన దీక్షల్లో ఉన్న అశా వహులను సీఐ రవికుమార్ దీక్షలు విరమించాలని హెచ్చరించారు. తర్వాత పోలీసు వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మంద నరేశ్, సోరపాక అనిల్, మాలోతు తిరుపతిలు మాట్లాడుతూ.. 2021-22 అడ్మిషన్ల నోటిఫికేషన్‌లో సీట్లు తక్కువగా చూపించి రెండేళ్ల తర్వాత ఉన్న సీట్లను పెంచి రిటైరైన ప్రొఫెసర్లకు గైడ్‌షిప్‌లు కల్పించారని చెప్పారు. దీంతో వర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అయితే పీహెచ్ అడ్మిషన్ల కోసం ఎటువంటి సప్లిమెం టరీ నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో మిగతా అభ్యర్థులందరికీ అడ్మిషన్లు లేదని చెప్పారు. వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ మల్లారెడ్డిలు తమకు న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖఅధికారులకు పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం వర్సిటీ అధికారులు లేఖలు రాశామని చెప్పినట్లు పీహెచ్‌డీ అశా వహులు తెలిపారు. త్వరలోనే తమకు న్యాయం జరుగుతుందని అధికారులు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేయూ సీఐ రవికుమార్ ఆందోళనకు దిగిన విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తరలించారు. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద శ్రీకాంత్ నేతృత్వంలో వీసీ కర్నాటి ప్రతాప్‌రెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విష్ణు, గౌతమ్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

కురుమలు కష్టాన్ని నమ్ముకున్నోళ్లు

రజాకార్లను ఎదిరించిన యోధుడు దొడ్డి కొమురయ్య

- ఆయన పేరు శాశ్వతంగా గుర్తుండేలా చర్యలు తీసుకుంటాం
- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
- గూడూరులో కొమురయ్య విగ్రహావిష్కరణ


విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతున్న ఐలయ్య

గూడూరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : కురుమలు అత్యంత నమ్మకస్తులని, ఎంతో నిజాయితీ పరులని, కష్టాన్ని నమ్ముకున్నోళ్లని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకురుమ కొనియాడారు. సోమవారం గూడూరు మం డల కేంద్రంలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఊర్లో భూమి అమ్ముకోవాలంటే ముందు కురుమలకు అమ్ముకోవాలని తాను చెబుతున్నానని, వారికి భూమి అమ్మితే డబ్బు నడుముకు కట్టుకుని తెచ్చిస్తారన్నారు. పార్లమెంట్ లోనూ కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచుతామని వివరించారు. రజాకార్లను గ్రామాల్లోకి రాకుండా దొరల పెత్తానాన్ని అడ్డుకోవడానికి దొడ్డు కర్రల సంఘం పెట్టి, పోరాడిన గొప్ప యోధుడు దొడ్డి కొమురయ్యని పేర్కొన్నారు. దొరలు, దేశ్‌ముఖ్‌లు, పెత్తదారులకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య అమరత్వం పొందారని, దొరలకు వ్యతిరేకంగా పోరాడటమంటే సులువైన వ్యవహారం కాదన్నారు. బడుగుబలహీన వర్గాల ప్రజలను ఐక్యం చేసి, వెట్టి చాకిరి లాంటి సామాజిక దురాచారాలను ఎదురించిన వీరుడు కొమురయ్య అన్నారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులు ఆలపించిన గీతాలు అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య వారసుడు దొడ్డి చంద్రం, క్యామ మల్లేశం, చీర భిక్షపతి, చెవేళ్ల సంపత్‌కుమార్, నర్సింహా, కె.శ్రీనివాస్, మంత్రి సుభాష్, ఆరె వీరన్న, చిట్టి వెంకటేశ్వర్లు, ముదురు సాంబయ్య, నూనావత్ రమేష్‌నాయక్, వాంకుడోతు కొమ్మాలు నాయక్, కోరె రాంబాబు, చీర అశోక్, మండల ఉపేందర్, కుండె కిషన్, పోతరాజు రవి, కోరె దేవేందర్, మల్లేష్, శ్రీనివాస్, కుమారస్వామి, అనిల్, బీరయ్య, పాపయ్య, కుమారస్వామి, కుమారస్వామి పాల్గొన్నారు.

హక్కుల కోసం ఉద్యమించాలి : విమలక్క



కురుమ కులస్థులు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకుని రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. కురుమ కులస్థులు తమ పిల్లలను బాగా చదివించాలని, చదువుతోనే అన్ని సాధ్యమవుతాయన్నారు. జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో న్యాయమైన వాటా కోసం పోరాడాలన్నారు. పాలకవర్గాలు కులాలను విభజించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని, అందరు ఐక్యంగా ఉండి తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

- ప్రొఫెసర్ కంచ ఐలయ్య

కురుమ సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కురుమ కులస్తుల షెపార్డ్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కురుమ సామాజిక వర్గం ఎన్నో ఏళ్లుగా ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురైందని చెప్పారు. రాష్ట్రంలో పది శాతం ఉన్న కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా ఉద్యమాలు నిర్వహించాలన్నారు. విద్యా, ఉద్యోగం, ఉపాధి అవకాశాలను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

నమ్మకానికి మారుపేరు

- మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్

కురుమలు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ పిలుపునిచ్చారు. నమ్మకానికి మారుపేరు, మృధుస్వభావులు కురుమ సోదరులని, అలాంటి సామాజిక వర్గంనుంచి వచ్చిన పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య. సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపిన వ్యక్తని కొనియాడారు. కురుమల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, తనవంతుగా గూడూరులో కురుమ కమ్యూనిటీహాల్ నిర్మాణానికి రూ.10లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.


సభలో పాల్గొన్న కురుమలు

ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు

రూ.5వేల నుంచి 6 వేలు పలుకుతున్న వైనం

● ధరలు ఇంకా పెరిగే అవకాశం

వరంగల్ కలెక్టరేట్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సామాన్యులకు సన్న బియ్యం ధరలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజు రోజుకూ వీటి ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో కొనేందుకు జంకుతున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సన్నరకం వడ్లు దిగుబడి కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. బియ్యం ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. బియ్యంతోపాటు పప్పులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజులుగా పప్పుల ధరలు పెరగగా, ప్రధానంగా కందిపప్పు, మంచి నూనె ధర రెట్టింపు స్థాయి చేరుకున్నాయి. ప్రస్తుతం సన్నరకాల బియ్యం ధర క్వింటాల్‌కు రూ. 6వేలకు పైగా పలుకుతుండగా, ఇతర రకాలకు రూ. 4,500 నుంచి రూ. 5,500 వరకు పలుకుతోంది.

ధర ఇంకా పెరిగే అవకాశం

గతంలో సన్నరకం పచ్చి వడ్లు ఎకరాకు 40-45 బస్తాల వరకు దిగుబడి వచ్చేది. ఇప్పుడు 25-30 బస్తాల దిగుబడి రావడమే కష్టమని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలతో వరి ధాన్యం తడవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. సన్న రకాలు అంతంత మాత్రమే దిగుబడి వస్తోంది. దానికి తోడు అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనే పరిస్థితి ఉండదు. దీంతో సన్నరకం బియ్యానికి ఇంకా ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సన్న రకాలను హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.60 నుంచి 65 వరకు విక్రయిస్తున్నారు. బీపీటీ పాతరకం బియ్యానికి కిలో రూ.60 కాగా, కొత్తవాటికి రూ.54 వరకు ధర పలుకుతోంది. హెచ్ఎంటీ రకం హోల్‌సేల్ రూ.62 కాగా, ఇక రిటెయిల్ మార్కెట్‌లో కిలో రూ. 2 నుంచి రూ. 3 వరకు పెంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అలాగే సాధారణ రకాలను వివిధ పలు రకాల బ్రాండ్లతో రూ.45 నుంచి రూ.56 వరకు అమ్ముతుండటంతో ప్రజలకు భారం తప్పడం లేదు. పంట సీజన్‌తో పోలిస్తే ప్రస్తుతం బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి. సన్న రకాల్లో కొన్ని రెట్టింపుస్థాయికి చేరాయి. సన్న బియ్యం ధర రకాన్ని బట్టి క్వింటాల్‌కు జై శ్రీరాం రకానికి రూ.5వేల 500 నుంచి రూ. 6వేలు, హెచ్ఎంటీ పాత రకం రూ. 6వేలు, కొత్తవి రూ.5వేలు, ఆర్ఎన్ఆర్ రూ.4వేల 500, బీపీటీ 4200, పాత రకం బియ్యం రూ.4600 వరకు ఉంటుంది. పాత బియ్యం అయితే వాటి ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈసారి బియ్యం ధరలు ఇంకా పెంచి విక్రయించేందుకు వ్యాపారులు అడుగులు వేస్తున్నారు.


రైస్ ట్రేడర్స్‌లో నిల్వ ఉన్న సన్న బియ్యం బస్తాలు

సన్న బియ్యానికే ప్రాధాన్యం

ప్రస్తుతం దొడ్డు రకం బియ్యాన్ని తినేందుకు చాలా వరకు ఎవరూ ఇష్టపడడం లేదు. ప్రతి ఒక్కరూ సన్న రకం బియ్యం వైపే మొగ్గు చూపుతుండటంతో వాటి ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. సన్న రకాల ధాన్యం నిల్వల కొరతతో బియ్యం ధరలు పెరగడానికి కారణంగా భావిస్తున్నారు. రైతుల వద్దే కాక మార్కెట్‌లో సైతం నిల్వలు తగ్గాయి. ఈ సంవత్సరం రైతులు ధాన్యాన్ని అంతగా నిల్వ చేయక పోగా, నిల్వ చేసిన వారు అమ్మేశారు. సాగు తగ్గడం కూడా బియ్యం ధరలు పెరగడానికి కారణంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

నాగరాజుపై జరిగిన దాడిని ఖండించాలి

ఖిలావరంగల్, డిసెంబరు 23: (ఆంధ్రజ్యోతి) : రాజ్యాంగం కార్మికులకు ఇచ్చిన హక్కుల కోసం పోరాడితే దాడిచేస్తారా? అని దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం ఖిలావరంగల్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖిలావరంగల్ ప్రాంతానికి చెందిన దళిత నాయకుడు సుద్దాల నాగరాజు సమాజంలో మార్పుకోసం, కార్మికుల హక్కుల కోసం అనేక ఏళ్లుగా ఎన్నోప్రజా ఉద్యమాలలో పాల్గొంటున్నారన్నారు. పక్కా ప్లాన్ ద్వారా ఆయనను ఇటీవల కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శంభునిపేట వద్ద దారికాచి బైక్‌తో ఆయనను ఢీకొట్టి కిందపడిన తర్వాత ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు గుద్దారన్నారు. ఆ వ్యక్తులను పోలీసులు గురించి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళితసంఘాల నాయకులు మైదం రవి, దుబాకి బాబు, జన్ను ప్రభాకర్, కొమ్ముల సదానందం, బరిగెల రాజు, సిలువేరి సదానందం, కేశపాక రాజు, తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవాలి

శంభునిపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకుందామని తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వరంగల్-బీ యూనిట్ రంగశాయిపేట-ఖిలావరంగల్ అధ్యక్షులు పాకాల చంద్రశేఖర్‌రావు అన్నారు. పెన్షనర్ల సమస్యలపై ఈనెల 25 బుధవారం నగరంలోని రంగశా యిపేటలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో భాగంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పెన్షనర్ల సమస్యల పై చర్చాగోష్ఠి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రధాన కార్యదర్శి గుండు శ్రీరంగం, కోశాధికారి ఎమ్డీ అంకుషావలీలు కోరారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో 31 మందికి జరిమానా

ఒకరికి సామాజిక సేవ శిక్ష

మట్టెవాడ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మద్యం తాగి వాహనం నడిపిన కేసులో 31 మంది వాహనదారులకు జరిమానా, ఒకరికి ఒకరోజు సామాజిక సేవ శిక్షను సోమవారం వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అబ్బోజు వెంకటేష్ విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు. వరంగల్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా పట్టుబడిన 31 మంది వాహనదారులకు రూ.38,100 జరిమానా విధించారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో గద్వాల ప్రాంతానికి చెందిన మంద రమేశ్‌కు మెజిస్ట్రేట్ ఒక రోజు సామాజిక సేవ శిక్షను విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఇద్దరు వాహనదారులకు రూ. 1000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు.

హ్యూమన్ రైట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్


నియమాకపు ఉత్తర్వులను అందుకుంటున్న రాజశేఖర్

వరంగల్‌సిటీ, డిసెంబరు 23 (ఆంధ్ర జ్యోతి): నగరంలోని 14వ డివిజన్ ఎస్ఆర్‌నగర్‌కు చెందిన కేతిరి రాజశేఖర్ హ్యూమన్ రైట్స్ ఆలిండియా ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా కేతిరి రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేర కు సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొహిన్ బాషా కేతిరి రాజశేఖర్‌కు నియమాకపు ఉత్తర్వులను అందజేశారు. ఈ సంద ర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన మొమిన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపును తీసుకురావాలి


కిక్‌బాక్సింగ్ పోటీలలో రాణించిన క్రీడాకారులను అభినందిస్తున్న జిల్లా అధ్యక్షుడు కరాటే ప్రభాకర్

ఖిలావరంగల్, డిసెంబరు 23:(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో వరంగల్ జిల్లాకు తగిన గుర్తింపును తీసుకురావాలని కిక్ బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడు కరాటే ప్రభాకర్ అన్నారు. ఇటీవల ఓ సిటీలో జరిగిన సీఎం కప్ కిక్ బాక్సింగ్ జిల్లా స్థాయినుంచి బాలురు 7, బాలికలు 5 మంచి ప్రతిభ కనపర్చి బంగారు పతకాలను పొందిన క్రీడాకారులను శివనగర్‌లోని సంస్థ కార్యాలయంలో ఆయన సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో జరుగు పోటీలలో మంచి మెళకువలను ప్రదర్శించి జిల్లాకు బంగారు పతకాలను తీసుకురావాలన్నారు. వీరు ఈ నెల 27, 28 తేదీలలో గచ్చిబౌలి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ జిల్లా కార్యదర్శి ఇమ్మడి సంతోష్ కుమార్, గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్, కోచ్‌లు కల్లెపు సతీష్‌చంద్ర, బైరెడ్డి లోహిత్, అభిరాం, మణికంఠం రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక


రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను సత్కరిస్తున్న హెచ్ఎం, పీఈటీ

శంభునిపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సీఎం కప్ ఖోఖో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో భాగంగా ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్, చెస్ విభాగాల్లో నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం వి.రామకృష్ణారెడ్డి, పీఈటీ గోగు నారాయణలు తెలిపారు. పాఠశాలలో 7,8,10 తరగతి విద్యార్థులు అయిన నల్లతీగల కీర్తి, నాంపల్లి నవ్య, పనికల భవానిలు ఖోఖో సీనియర్ మహిళల విభాగంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. విద్యార్థులు ఈ నెల 27 నుంచి 30 వరకు ఓ సిటీ మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అలాగే ఖోఖో పురుషుల సీనియర్స్ విభాగంలో 10వ తరగతి విద్యార్థి బుడిగ లిఖిత్ సాయి ప్రతిభ కనబరిచి సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. అథ్లెటిక్స్ 100 మీటర్ల స్ప్రింట్ పోటీల్లో టి.శ్రీనివాస్ సిల్వర్ మెడల్ సాధించారన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రతిభ కనబరిచి ఎంపికైన విద్యార్థులతో పాటు పీఈటీని హెచ్ఎం ఘనంగా సత్కరించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ధర్నా


కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ మార్కెట్ విధాన పత్రాలను దహనం చేస్తున్న రైతు సంఘాల నాయకులు

గిర్మాజిపేట, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం వరంగల్ నగరంలోని వరంగల్ హెడ్‌పోస్టాఫీసు సెంటర్‌లో ధర్నా చేసి నూతన వ్యవసాయ మార్కెట్ విధాన పత్రాలను దహనం చేసింది. సంయుక్త కిసాన్ మోర్చా వరంగల్ జిల్లా కన్వీనర్ కుసుంబ బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ నిరసనలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్న 3 నూతన చట్టాలను అమలుచేయమని, కనీస మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ హామీలను విస్మరించి దొడ్డిదారిన రైతు వ్యతిరేక చట్టాలను అమలులో భాగంగా నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. పంజాబ్ సరిహద్దుల్లో రైతాంగం ఉద్యమిస్తున్నదని ఇందులో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు జగత్‌సింగ్ దల్లెవాల 28 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ ఏ మాత్రం స్పందించడంలేదని పైగా రైతాంగ ఉద్యమంపై దమననీతిని ప్రదర్శిస్తున్నదని సంయుక్తి కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ రమేష్ ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్లు సోమిడి శ్రీనివాస్, రాచర్ల బాలరాజు, చిర్ర సూరి, ఈసంపల్లి బాబు, నాయకులు మహ్మద్ ఇస్మాయిల్, సుధమల్ల భాస్కర్, వల్లందాసు కుమార్, ఇంద్రసేన, నగేష్, బండి కుమార్, ఎం.డి.బషీర్, కుమార్, మల్లికార్జున్, ఓదెల రాజన్న, మైదం పాణి, మాలి ప్రభాకర్, నరసయ్య, ఎల్లయ్య చేరాలు తదితరులు పాల్గొన్నారు.

కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను పరిరక్షించాలి


ఖిలావరంగల్ మండల ఆర్ఐకి వినతిపత్రం ఇస్తున్న సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాషుమియా

ఖిలావరంగల్, డిసెంబర్ 23:(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ భూమిని భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్‌ల నుంచి పరిరక్షించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ బాషుమియా అన్నారు. సోమవారం ఖిలావరంగల్ మండల తహసీల్ధార్ కార్యాలయంలో ఆర్ఐ రాజుకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ నగరంలోని ఉర్సులో 354,355 సర్వే నెంబర్‌లో గల విలువైన భూములలో భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా, వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఇస్తామని హామీలిచ్చి అధికారానికి వచ్చిందన్నారు. ఇళ్ళులేని నిరుపేదలు ప్రభుత్వ భూమిలో 60 గజాలలో గుడిసేలు వేసుకున్న నిరుపేద ప్రజలపై పోలీసులతో వారి ప్రతాపం చూపిస్తున్నారన్నారు. నగరంలో ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోకపోవడంతో అట్టి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. అలాంటి వారికి తమ ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ జీవో నెంబర్ 58 ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగే వరకు పేదలకు సీపీఐ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖిలావరంగల్ మండల కార్యదర్శి దండు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గన్నార పు రమేష్, సంగీ ఏలేందర్, మండల సహాయ కార్యదర్శులు ఓర్సు రాజు, తాళ్ళపల్లి జాన్‌పాల్, ఎమ్డీ అక్బర్‌పాషా, దామెర కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలి



అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలో మాట్లాడుతున్న వీరన్న

వడ్డేపల్లి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబే ద్కర్‌ను అవమానపర్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తన పదవికి వెం టనే రాజీనామా చేయాలని సీపీఎం హనుమకొండ పశ్చిమ మండల కార్య దర్శి వాంకుడోతు వీరన్నడిమాండ్ చేశారు. అమిత్‌షాపై చట్టపరంగా చర్య లు తీసుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హను మకొండ పబ్లిక్ గార్డెన్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ ప్రధాని మోదీ అమిత్‌షాను సమర్థించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. నిరసన ప్రదర్శనలో సీపీఎం జిల్లా కమిటీ నేతలు ఎల్.దీప, వల్లెపు రాజు, బొంత కొమురెల్లి, కుక్కమూడి రవీందర్, రవీంద్రాచారి, డి.రమేష్, లాలూ, సాంబయ్య, ప్రభాకర్, రమ, మానస పాల్గొన్నారు.

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

వడ్డేపల్లి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌తో పాటు మెడికల్ పరిమితి రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిదురాల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ సభ్యులు సీహెచ్.సదానందం, జి.సాంబయ్య, పి.శ్రీనివాస్‌రెడ్డిలకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు నలుబాల దామోదర్, వి.రవీందర్‌రావు, మాధవరావు, ఎల్.సత్యనారాయణ, వి.చంద్రమౌళి పాల్గొన్నారు.

పాడిపశువుల పెంపకంతో మంచి ఆదాయం


రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త ప్రగతికుమారి

వరంగల్ వ్యవసాయం, డిసెంబరు 23: (ఆంధ్రజ్యోతి): పాడి పశువులు, గొర్రెలు, కోళ్ల పెంపకంతో మంచి ఆదాయం లభిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ప్రగతి కుమారి అన్నారు. వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం వారి ఆధ్వర్యంలో సోమవారం నాబార్డు ఆర్థిక సాయంతో ప్రోగ్రాం ఇన్‌చార్జి డాక్టర్ రాములు అధ్యక్షతన రైతులకు విజ్ఞాన యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయం, పంటల సరళిపై అవగాహన కోసం అగ్రికల్చర్ కళాశాల రాజేంద్రనగర్ పంట క్షేత్రంలో గల వ్యవసాయ పద్ధతులపైన రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ ప్రగతి కుమారి మాట్లాడుతూ.. రైతులకు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లయితే.. ఈ విధానంతో సాగు చేస్తే రెండున్నర లక్షల ఆదాయం వస్తుందన్నారు. ఒక వెయ్యి చదరపు మీటర్ల స్థలంలో షెడ్డు నిర్మించికుని గొర్ల పెంపకం చేపడితే ఏడాదికి లక్షన్నర ఆదాయం వస్తుందన్నారు. అజొల్ల సాగు చేస్తే పశుగ్రాసం, కోళ్లదాన, గొర్రెల దానకు వాడుకుని ఆదాయం పొందవచ్చన్నారు.

క్రీడాకారులకు అభినందనలు

వరంగల్‌సిటీ, డిసెంబరు 23:(ఆంధ్రజ్యోతి): నగరంలోని 14వ డివిజన్ సుందరయ్యనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇటీవల ఓ సిటీలో జరిగిన మండలస్థాయి కబడ్డీ, కరాటే, ఆటియా బాటియా పోటీలలో ప్రతిభ కనబరిచారు. కాగా సోమవారం కబడ్డీ, కరాటే, ఆటియా బాటియా పోటీలలో ప్రతిభ కనబరిచిన ఎండి. సాజీయా, ఆర్ శరణ్య, ఎల్.మధుప్రియ, సిరిచందన, శ్రీసంజన, సాయి చరణ్‌తేజ్, ప్రధానోపాధ్యాయురాలు వై.మంజుల, పీడీ. బిల్లం రవీనా, ఏపీఈ చైర్మన్ నిర్మల అభినందించారు. ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వర్ధంతి


పీవీ నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు

వరంగల్ టౌన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ వరంగల్ 23వ డివిజన్ కొత్తవాడలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు గొండ రజిత-శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేశ మాజీ ప్రధాని, బహు భాషకో విదుడైన పీవీ నరసింహారావు 20వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొండ రజిత స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రజలకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో 23వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామెర రాజ్‌కమల్, కాంగ్రెస్ నాయకులు గొండ శ్రీనివాస్, సతీష్, పాల సురేష్, సందుల దామోదర్, మంత్రి కమలాకర్, బొల్లు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రంలో 'వీర్ బాల్ దివాస్'


సుందరయ్యనగర్‌లో నిర్వహించిన వీర్ బాల్ దివాస్ కార్యక్రమ దృశ్యం

వరంగల్ సిటీ, డిసెంబరు23: (ఆంధ్రజ్యోతి): ఏనుమాముల సుందరయ్యనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం మహిళా సంక్షేమశాఖ సీడీపీవో, విద్య, సూపర్‌వైజర్ జక్కుల లావణ్య ఆదేశాల మేరకు అంగన్‌వాడీ టీచర్ లత ఆధ్వర్యంలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మూడు నుంచి ఆరేళ్ల పిల్లలతో మైడ్రీమ్ ఇండియా అనే కాన్సెప్ట్‌తో డ్రాయింగ్, గేమ్స్ నిర్వహించారు. అలాగే విద్య ప్రాధాన్యతను పిల్లకు వివరించారు. గర్భిణీ స్త్రీలు, తల్లులు, ఆయ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలి


సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్న రాజగోపాల్

మట్టెవాడ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ రాజగోపాల్ అన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నే షనల్ డిస్ట్రిక్ట్ 320 ఎఫ్, లయన్స్ క్లబ్ వరంగల్ వారియర్స్ ఆధ్వర్యంలో సోమవారం సీపీఆర్‌పై అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ రాజగోపాల్ సుమారు 200 మంది హైస్కూల్ విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించి, సీపీఆర్ ఎలా చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు లయన్ అనిల్ కుమార్, కార్యదర్శి లయన్ కుమారస్వామి, యాకూబ్‌పాష, జగన్నాథం, లయన్ కందికొండ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

తప్పుడు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి


కలెక్టర్ సత్యశారదను కలిసి ఫిర్యాదు చేస్తున్న ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తదితరులు

వరంగల్‌సిటీ, డిసెంబరు 23:(ఆంధ్రజ్యోతి): అజంజాహి మిల్లు కార్మికుల భూమిని ఇతరులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయ కులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు జి ల్లా కలెక్టర్ సత్యశారదను కలిసి కోరారు. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రదీప్‌రావు ఆధ్వర్యంలో మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావుతో కలిసి జిల్లా కలెక్టర్‌కు మిల్లు కార్మికులకు చెందిన భూమిపై ఇతరులు అక్రమంగా భవన నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పిర్యాదు చేశారు. అక్రమంగా ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి. తప్పుడు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్‌ను రద్దు పరుచాలని ఈ సంద ర్భంగా కలెక్టర్‌కు వివరించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను సరిచేయాలని, అక్రమంగా ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ సత్యశారదను కోరారు. కార్యక్రమంలో వంగాల సమ్మిరెడ్డి, సముద్రాల పరమేశ్వర్, మార్టిన్ లూథర్, సిద్ధం నరేష్, కందిమల్ల మహేష్, రవీందర్, నాగరాజు పాల్గొన్నారు.

కన్నుల పండువగా అనఘాష్టమి వ్రతాలు

● సామూహికంగా వేలాది మంది భక్తులతో వ్రతాలు ● హాజరైన 3వేల మంది భక్తులు, మహా అన్నదాన వితరణ

వరంగల్ కల్చరల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మార్గశిర మాసం బహుళ అష్టమి సోమవారం ప్రధాన అనఘాష్టమిని పురస్కరించుకొని వరంగల్‌లోని శ్రీగణపతి సచ్చిదానంద వరద దత్తక్షేత్రంలో వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో అనఘాదేవి, అనఘాస్వామి అష్టసిద్ధులతో కూడిన అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించుకున్నారు. దత్త ప్రచారక్ కొక్కుల రాజేంద్ర ప్రసాద్ వ్రతాలను భక్తులచేత నిర్వహింప చేశారు. దాదాపు 3 వేల మంది భక్తులు ఆశ్రమానికి తరలి రాగా, వ్రతం అనంతరం భక్తులందరికీ అన్నపూర్ణ మందిరంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా దత్త ప్రచారక్ కొక్కుల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం దత్తక్షేత్రంలో వేలాది మంది భక్తులతో ప్రధాన అనఘాష్టమి రోజున వేలాది మందితో వ్రతాలు ఆచరిస్తారని ఆయన అన్నారు. అనగాష్టమి వ్రతాలు ఆచరిస్తే అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు.ఈ వ్రతాన్ని నిర్వహించుకోవడం వలన అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, రుణబాధలు తొలగి, వివాహం కానివారికి వివాహం జరుగుతుందని తెలిపారు. ప్రధాన అనఘాష్టమి సందర్భంగా దత్తక్షేత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. వ్రతం అనంతరం మహానైవేద్యం, మంగళహారతి నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆశ్రమ ట్రస్టు సభ్యులు వైవీ వామన్‌రావు, డాక్టర్ కంటెం లక్ష్మీనారా యణ, ప్రొఫెసర్ కృష్ణ ప్రసాద్, బెండెల అర్జున్‌రావు, చకిలం ఏకాంబరం, తోట శివకుమార్, నిమ్మల యుగంధర్, జూలూరి శ్రీనివాసరావు, కేతిరెడ్డి విజేందర్‌రెడ్డి, కర్రు ఓం ప్రకాష్, అర్చకులు రాపాక గోపీకృష్ణ శర్మ, ఏసీపీ సత్యనారాయణ దంపతులు, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, అధికారులు, మాతృమండలి సభ్యులు ఆశ్రమం మేనేజర్ రవి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


సామూహికంగా వ్రతాలు ఆచరిస్తున్న భక్తులు


వ్రతాలను నిర్వహిస్తున్న దత్త ప్రచారక్ రాజేంద్రప్రసాద్

ఆంధ్రజ్యోతి ★★
ANDHRAJYOTHY

గ్రేటర్ వరంగల్
5
మంగళవారం 24 డిసెంబరు 2024



పేట్రేగిపోతున్న పొలిటికల్ రౌడీలు

- ముఖ్యనేతలకు అనుచరులుగా ఉంటూ దందాలు
- పోలీసుల అండదండలతో సెటిల్‌మెంట్లు, బెదిరింపులు
- కొందరు ఎమ్మెల్యేల వత్తాసు వాళ్లకే..
- కౌన్సెలింగ్‌లు, వారం వారం హాజరుకు డుమ్మా
- నగరంలో మితిమీరిపోతున్న రాజకీయ దాదాల ఆగడాలు
- వారి కదలికలపై కానరాని పోలీసుల నిఘా

వరంగల్ క్రైం, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): వరంగల్ నగరంలో పొలిటికల్ రౌడీలు పేట్రేగిపోతున్నారు. తెర ముందు రాజకీయ నాయకుడిగా ప్రజల్లో చెలామణి అవుతూ.. తెర వెనుకాల పోలీసుల అండదండలతో సెటిల్‌మెంట్స్, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. రౌడీయిజం నేపథ్యంతో రాజకీయాల్లోకి వచ్చి పోలీసులను చెప్పుచేతుల్లోకి తెచ్చుకొని వారి ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిస్తున్నారు. ఈ పొలిటికల్ రౌడీలకు పోలీసులంటే ఏ మాత్రం భయం ఉండదు. వీళ్లకే పోలీసులు మర్యాద ఇవ్వాలి. లేదంటే అధికార అహంకారంతో వారిపై పెత్తనం చేస్తుంటారు. ఒకప్పుడు ఠాణా మెట్లు ఎక్కాలంటే చేతులు కట్టుకొని కౌన్సెలింగ్‌కు హాజరైన రౌడీషీటర్లు.. రాజకీయ ఆరంగేట్రంతో పోలీసులను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఈ రాజకీయ దాదాలు తమ పరిధిలోని రౌడీషీటర్లపై సైతం పెత్తనం చేస్తున్నారు. వారి సెటిల్‌మెంట్‌లకు అడ్డువచ్చే వారిని పోలీసు అధికారుల సాయంతో బెదిరింపులకు గురి చేస్తున్నారు. పీడీ యాక్టు పెట్టిస్తానని చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారు.

గ్రేటర్‌లో హల్‌చల్

గ్రేటర్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, మామునూరు, కాజీపేట డివిజన్‌లలోని పొలిటికల్ రౌడీలు సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలు, లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతూ సామాన్య ప్రజలను హింసిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల ప్రధాన అనుచరులుగా ఉంటూ స్థానిక పోలీసులను తమ కనుసన్నల్లో పెట్టుకుంటున్నారు. తాము చెప్పిన పని చేయకపోతే పోస్టింగ్‌కే ఎసరు వస్తుందని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారు చేసే దందాల్లో జోక్యం చేసుకోకుండా ముందస్తు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా హనుమకొండ, వరంగల్ పోలీస్ డివిజన్‌లలోని ప్రజాప్రతినిధులకు ప్రధాన అనుచరులైన పొలిటికల్ రౌడీలను నియంత్రిస్తేనే నగరం ప్రశాంతంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వరంగల్‌లోని ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు ఏకంగా ఓ సీఐపైకి దాడికి దిగగా, తాజాగా హనుమకొండలో నేరచరిత్ర ఉన్న డివిజన్ స్థాయి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే సమక్షంలో ఓ కార్పొరేషన్ చైర్మన్‌కు బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశమైంది.

జోన్ల వారీగా రౌడీషీటర్ల సంఖ్య

సెంట్రల్ జోన్	292
ఈస్ట్ జోన్	264
వెస్ట్‌జోన్	143
మొత్తం	699

కౌన్సెలింగ్‌లకు డుమ్మా

వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 699 మంది రౌడీషీటర్లు ఉన్నారు. ఆ జాబితాలో ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్న చాలామంది ఉన్నారు. వీరందరూ పోలీసులు ఇచ్చే కౌన్సెలింగ్ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. ఠాణాల్లో వేసే శిక్షలు, వారంలో ఒక్క రోజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో



హాజరయ్యే పద్ధతికి దూరంగా ఉంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ప్రతీ కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. మీడియాకు ప్రకటనలు ఇస్తున్నారు. ప్రతీ ఏటా చివరి మాసంలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్లపై సస్పెక్టు షీట్, రౌడీషీట్ తొలిగిస్తామని ఠాణాలకు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అయితే ఇందులో రాజకీయ నాయకులుగా చెలామణి అయ్యే రౌడీలను వదిలేసి మిగతా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కౌన్సెలింగ్ సమాచారాన్ని పొలిటికల్ రౌడీలకు సాయంత్రానికే కొంతమంది పోలీసు అధికారులు చేరవేస్తారని ఆరోపణలున్నాయి.

జాబితాలో పలువురు..

కమిషనరేట్‌లో ఉన్న 699 రౌడీషీటర్ల జాబితాలో గ్రామ స్థాయిలోని సర్పంచ్, గ్రేటర్ వరంగల్‌లోని కార్పొరేటర్లు, కార్పొరేటర్ల భర్తల నుంచి చివరికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్‌ల వరకు ఉన్నారు. ఏ ఒక్క రోజూ వారిని పోలీస్‌స్టేషన్‌లకు పిలిచిందీ లేదు. రౌడీషీటర్లగా గుర్తించిందీ లేదు. వారిని వీఐపీలకు ఇచ్చే మర్యాద ఇస్తుంటారనే ఆపవాదు పోలీసులపై ఉంది. ఈ పొలిటికల్ రౌడీల ప్రసన్నం కోసం కొందరు పోలీసులు వారికి మర్యాదలు కల్పిస్తూ వారి చేసే సెటిల్‌మెంట్స్‌లో వాటాను తీసుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కొంత మంది అయితే తాను ఇక్కడ నివాసం ఉండడం లేనని, తనకు అనుకూలంగా ఉండే పోలీస్‌స్టేషన్‌లకు రౌడీషీట్‌ను మార్చుకొని, అక్కడి అధికారుల అండదండలతో పలు వివాదాల్లో దూరుతున్నట్లు తెలుస్తోంది.

అధికారులపై ఒత్తిడి

రాజకీయ ముసుగులో రౌడీయిజం చేసే వ్యక్తి బెండు తీద్దామని నిజాయితీగా పని చేసే ఎవరైనా ఓ అధికారి ఠాణాకు తీసుకువస్తే చాలు.. ప్రజాప్రతిధులు నుంచి ఒకటే ఫోన్లు వస్తుంటాయని కొంత మంది పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇటీవల వరంగల్ డివిజన్ పోలీసులు ఓ ప్రజాప్రతినిధి భర్తను కౌన్సెలింగ్‌కు పిలవగా, ఓ ఎమ్మెల్యే కలుగజేసుకుని తమ నాయకుడిని వదిలిపెట్టాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. సదరు రౌడీషీటర్ సైతం.. తాను మామునూరు పోలీసు డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్నానని, మీరెందుకు పట్టుకువచ్చారని పోలీసులపై చిందులేసినట్లు తెలిసింది. ఇంకోసారి తన దగ్గరికి వరంగల్ పోలీసులు రాకొద్దని, మామునూరు డివిజన్‌లోకే తన పై ఉన్న రౌడీషీట్‌ను మార్పించుకుంటానని పోలీసులకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశాడని తెలుస్తోంది.

ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి మార్గదర్శకం

- అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ
- క్యాంపు కార్యాలయంలో ఘనంగా క్రిస్‌మస్ వేడుకలు



క్రిస్‌మస్ కేక్ కట్ చేస్తున్న మంత్రి కొండా సురేఖ, మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద

వరంగల్‌సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి మార్గదర్శకమని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఓ సిటీలోని మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో ఘనంగా క్రిస్‌మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ, గౌరవ అతిథులుగా మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై కేక్ కట్ చేసి దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు బోధనలు ఒక మతానికి సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మార్గదర్శకంగా నిలిచేవన్నారు. అందరినీ ప్రేమించాలి, మంచి మార్గంలో నడవాలి, స్నేహభావంతో మెలగాలని ఏసుక్రీస్తు బోధించారన్నారు. క్రిస్టియన్‌ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చామన్నారు. లేబర్‌కాలనీ సీబీసీ చర్చి అభివృద్ధి కోసం రూ.కోటి మంజూరు చేసిందని, అందుకు సంబంధించిన జీవో కాపీని పాస్టర్లకు అందజేశారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. నగర పరిధిలో 220 చర్చిలను గుర్తించి క్రిస్‌మస్ సందర్భంగా విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జంక్షన్లలో విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వినయం, కరుణ ఆచరించి చూపింది ఏసుక్రీస్తని కొనియాడారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పాస్టర్లందరికీ మంత్రి తన సొంత ఖర్చులతో దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండు చందన పూర్ణచందర్, పల్లం పద్మ, బోగి సువర్ణ, భైరబోయిన ఉమా, సురేష్ జోషి, చింతాకుల అనిల్, పోశాల పద్మ, కావటి కవిత, మరుపల్ల రవి, బాలినేని సురేష్, సోమిశెట్టి ప్రవీణ్, తహసీల్దార్ ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

అమిత్ షాను బర్తరఫ్ చేయాలి

- అంబేద్కర్‌ను కించపరిచిన ఆయన క్షమాపణలు చెప్పాలి
- కులాలు, మతాల పేరుతో రెచ్చగొట్టడమే బీజేపీ అజెండా
- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
- క్షమాపణలు చెప్పేదాక నిరసనలు : ఎంపీ కావ్య
- బీజేపీ జిల్లా నేతలు ముక్కు నేలకు రాయాలి : ఎమ్మెల్యే నాగరాజు



మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, చిత్రంలో ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు

హనుమకొండ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధ్యత గల హోదాలో ఉన్న అమిత్ షా.. అంబేద్కర్‌ను కించపరుస్తూ మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా అమిత్‌షా వాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. డబ్బు, అధికార అహంతో అమిత్ షా మాట్లాడారని దుయ్యబట్టారు. కులం, మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడమే అజెండాగా బీజేపీ పాలన సాగుతోందన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు రాజేందర్‌రెడ్డి వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తామన్నారు.

ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. అమిత్ షాను పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత, ముస్లిం, మైనారిటీలకు వ్యతిరేకంగా బీజేపీ పాలన ఉందని ఆరోపించారు. అదానీ వంటి కార్పొరేట్ పెద్దలను నెత్తిన ఎత్తుకుంటూ రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్‌ను కించపరచడం ఆవేదన కలిగిస్తోందన్నారు. కులాలు, మతాలు, వర్గాలను విభజించి, విద్వేషాలకు ఉరికొల్పే భయానక పాలనను బీజేపీ కొనసాగిస్తోందన్నారు. రాజ్యాంగాన్నే మారుస్తామన్న బీజేపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. విర్రవీగిన బీజేపీకి 300 సీట్లు కూడా రాలేదన్నారు. ఇంత కాలం పరోక్షంగా అంబేద్కర్‌పై దురుసుగా మాట్లాడిన బీజేపీ ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు ప్రత్యక్షంగానే అవమానిస్తున్నారని మండిపడ్డారు. 'వన్ నేషన్.. వన్ ఎలక్షన్' నినాదంతో జమిలీ ఎన్నికలు జరపాలనే కేంద్ర ప్రభుత్వ తీరును రాష్ట్రాలు వ్యతిరేకించాయన్నారు. ఈ బిల్లుపై మెజారిటీ రాలేదని, అందుకే జేపీపీ ముందు పెట్టాల్సి వచ్చిందన్నారు. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్‌కు 190 ఓట్లు వచ్చాయని కావ్య వివరించారు. జమిలీ ఎన్నికల ద్వారా రాష్ట్రాలు ఉనికిని కోల్పోతాయన్నారు. రాష్ట్రాల ఎన్నికలే ఒకే రోజు జరగని పరిస్థితి ఉన్న క్రమంలో.. దేశమంతా ఒకేసారి ఎన్నికలు ఎలా సమర్థనీయమని ప్రశ్నించారు. అమిత్ షా క్షమాపణలు చెప్పే వరకు దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని ఎంపీ కడియం కావ్య స్పష్టం చేశారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రపంచమే అంబేద్కర్ గొప్పతనాన్ని గౌరవిస్తే బీజేపీ నేతలు కించపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. రాముడు అందరికీ దేవుడని, తాము కూడా పూజిస్తామన్నారు. అమిత్ షా, మోదీ ముందుగా స్వర్గం, నరకాన్ని చూసి వచ్చి తమకు చెబితే బాగుంటుందన్నారు. తక్షణమే అమిత్‌షా తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా బీజేపీ నేతలు హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అమిత్ షాకు పిచ్చి ముదిరిందని, అందుకే అంబేద్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గాడ్సే గొప్పవాడని గాంధీని అవమానించారని, ఇప్పుడు అంబేద్కర్‌ను అవమానిస్తూ బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జీడబ్ల్యూఎంసీ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, కార్పొరేటర్ శ్రీమాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్ కాంగ్రెస్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఈవీ శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్, బొమ్మతి విక్రమ్, డాక్టర్ అనిల్‌కుమార్, మార్క విజయ్, కరాబ్ రాజేశ్వర్, కూర వెంకట్, విజయ్‌కుమార్, రమణారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

ప్రజల విజ్ఞప్తుల పరిష్కారంలో వేగం పెంచండి



గ్రీవెన్స్‌లో ఫిర్యాదులను స్వీకరిస్తున్న బల్దియా అధికారులు

- బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
- కార్పొరేషన్ ప్రజావాణిలో 78 ఫిర్యాదుల స్వీకరణ

6

వినతుల విషయంలో నిర్లక్ష్యం తగదు



గ్రీవెన్స్‌లో ఫిర్యాదులను స్వీకరిస్తున్న వరంగల్ కలెక్టర్ సత్య శారద

- వరంగల్ కలెక్టర్ సత్య శారద
- ప్రజావాణిలో మొత్తం 163 అర్జీలు

6

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి



గ్రీవెన్స్‌లో ఫిర్యాదులను స్వీకరిస్తున్న హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

- హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
- వివిధ సమస్యలపై 175 ఫిర్యాదులు

6



ఏకశిల పార్కు వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీ్‌శరావు

రేవంత్‌రెడ్డి మాట మీద నిలబడాలి..

- సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
- మాజీ మంత్రి హరీ్‌శరావు డిమాండ్
- హనుమకొండలో దీక్షలకు సంఘీభావం

హనుమకొండ టౌన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీ్‌శరావు డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు 17 రోజులుగా చేస్తున్న సమ్మెకు హాజరై సంఘీభావం

మిగతా 6వ పేజీలో...



సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై ప్రభుత్వ నిర్లక్ష్యం

- కక్ష పూరితంగా నిర్మాణాన్ని ఆలస్యం చేశారు
- యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
- ఆస్పత్రిని సందర్శించినమాజీ మంత్రి హరీ్‌శరావు

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శించిన అనంతరం మాట్లాడుతున్న హరీ్‌శరావు

7

వంగరను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- పీవీ వర్ధంతి సభ.. ఘన నివాళులు



పీవీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రముఖులు

భీమదేవరపల్లి, డిసెంబరు23 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తిచేసి వంగరను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మాజీ ప్రధాని పీవీ స్వగ్రామమైన వంగరలో పీవీ నర్సింహారావు 20వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వంగరలో వివిధ అభివృద్ధి పనులను రూ.15కోట్లతో ప్రారంభించిందన్నారు. కానీ జన విజ్ఞాన వేదిక పేరుతో నిర్మించిన పలు అభివృద్ధి పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయన్నారు. నిధులు మంజూరు చేయించి ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తానన్నారు. నవోదయ విద్యాలయాలకు ఆద్యుడు పీవీ నర్సింహారావు అన్నారు. నవోదయ విద్యాలయాన్ని వంగరకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇందు కోసం ప్రధాని మోదీకి లేఖ రాశానన్నారు. హనుమకొండ జిల్లాలో నవోదయ విద్యాలయాలు లేవని, అది వంగరకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ఇందుకు అవసరమైన భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వంగరలో లో లెవల్ బ్రిడ్జితో గ్రామస్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని హైలెవల్ బ్రిడ్జిగా మార్చేందుకు నిధులు కేటాయించి పూర్తి చేయిస్తానన్నారు. పీవీ నర్సింహారావు చూపిన మార్గం దేశానికే ఆదర్శనీయంగా ఉందని కితాబునిచ్చారు. ఈ సమావేశంలో పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, పీవీ కూతురు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, సీపీ అంబర్ కిశోర్ ఝా, ఆర్డీవో రమేష్ రాథోడ్, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీ డీవో వీరేశం, వొడితెల ప్రణవ్, పీవీ మదన్ మోహన్ రావు, చిట్టంపల్లి ఐలయ్య, ఆర్ వెంకటర్‌రెడ్డి, వొల్లాల రమేష్ పాల్గొన్నారు.

విధుల్లో చేరకముందే అనంతలోకాలకు..

- అలంకానిపేటలో జ్వరంతో కానిస్టేబుల్ మృతి
- మరో మూడు నెలల్లో వివాహం.. ఇంతలోనే విషాదం
- శోకసముద్రంలో తల్లిదండ్రులు



చీకటి రాకేశ్ (ఫైల్)

నెక్కొండ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో చిన్ననాటి నుంచి కష్టపడి సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించిన యువకుడు విధుల్లో చేరకుండానే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలో అలంకానిపేటలో జరిగింది. గ్రామస్థులు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అలంకానిపేటకు చెందిన రైతు చీకటి ఉపేంద్ర-యాకలక్ష్మి దంపతులకు కుమారుడు చీకటి రాకేశ్ (23), కూతురు రాధిక ఉన్నారు. రాకేశ్ చిన్ననాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో కష్టపడి యేడాది కిందట సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. పది నెలలుగా హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్న అతడు.. ఈనెల 27న విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలోనే తీవ్ర జ్వరం రావడంతో 15 రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రాకేశ్‌ను చేర్పించారు. చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం మృతి చెందాడు. కష్టపడి ఉద్యోగం సాధించిన రాకేశ్.. బాధ్యతలు చేపట్టకుండానే మృతి చెందడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగారు. రాకేశ్‌కు ఇటీవల వివాహం నిశ్చయం కాగా, మూడు నెలల్లో వివాహం జరుగాల్సి ఉంది.

కేయూలో పీహెచ్‌డీ ఆశావహుల ఆందోళనలు

- వీసీ చాంబర్‌లో బైఠాయింపు
- అడ్డుకున్న పోలీసులు.. స్టేషన్‌కు తరలింపు

7



మంద నరేశ్‌ను స్టేషన్‌కు తరలిస్తున్న సీఐ రవికుమార్



పీహెచ్‌సీలో రాష్ట్ర బృందం సభ్యులు

పీహెచ్‌సీని పరిశీలించిన రాష్ట్ర బృందం

దుగ్గొండి, డిసెంబరు23(ఆంధ్రజ్యోతి): మండలంలోని కేశవాపురం పీహెచ్ సీని సోమవారం రాష్ట్ర మాత శిశు సంరక్షణ బృందం సందర్శించింది. రాష్ట్ర బృందం ప్రతినిధి డాక్టర్ సౌజన్య ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రకాశ్‌లు పీహెచ్‌సీనిలోని పిల్లల టీకాల వివరాలను స్థానిక డాక్టర్ విజయ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ టీకాలపై పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. సౌజన్య మాట్లాడుతూ పిల్లలకు టీకాలు వేయించడంలో అశ్రద్ధ వహించరాదన్నారు.

నీటి విడుదలకు ఎమ్మెల్యేను కలిసిన రైతులు

వర్ధన్నపేట, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి) : వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు నుంచి నీటిని విడుదల చేసేలా చర్యలుతీసుకోవాలని కోరుతూ వర్ధన్నపేట పట్టణానికి చెందిన పలువురు రైతులు సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజును కలిసి విన్నవించారు. కొత్తకాలువను పదేళ్ల నుంచి మరమ్మతు చేయకపోవడంతో పూడికమట్టి, పిచ్చిమొక్కలతో నిండిపోయిందన్నారు. వెంటనే తగుచర్యలు తీసుకుని చెరువు నుంచి నీటిని విడుదల చేయాలని కోరగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఐబీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మైన సురేష్‌కుమార్, సిలువేరు శ్రీధర్, దుబ్బాక శివకుమార్, రామగిరి శ్రీకాంత్, రైతులు పెద్దబోయిన కొమురయ్య, చందు రవి, కందుగుల రాజు, రాజబోయిన మధు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములను కాపాడాలి

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత



తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తున్న గ్రామస్థులు

సంగెం, డిసెంబరు 23:(ఆంధ్రజ్యోతి): భూ కబ్జాదారులనుంచి ప్రభుత్వ భూములను కాపాడాలని సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామ ప్రజలు సంగెం తహసీల్దార్ రాజ్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందించారు. సోమవారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల విలువైన ప్రభుత్వ(గ్రామకంఠ) భూమిని కొందరు దర్జాగా భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సర్వే నెంబరు563లో పదిగుంటల భూమిని కబ్జా చేసి కోట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని చెప్పారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేసుకోని తాజా సర్పంచ్‌పై ఒత్తిడి తెచ్చి అనుమతులు ఇవ్వాలని పట్టుబట్టారని చెప్పా రు. పలుమార్లు గ్రామ సభల ద్వారా అక్రమణ నిర్మాణాలు తొలగించేందుకు ప్రత్యేక తీర్మానాలు చేసినప్పటికి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూపరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి పోరాటం చేయనున్నట్లు వారు వివరించారు.

శబరిమలకు తరలిన అయ్యప్పస్వాములు

చెన్నారావుపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రానికి చెందిన అయ్యప్ప మాలాధారణ ధరించిన భక్తులు అధికసంఖ్యలో సోమవారం ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరారు. గురుస్వామి గోడిశాల సురేందర్, బోనగాల రోషన్లు అయ్యప్పమాలాధారణ భక్తులకు నర్సంపేట అయ్యప్పస్వామి దేవాలయంలో ఇరుముడికట్టారు.

రాష్ట్రస్థాయి పోటీలకు రూ.50వేల విరాళం




నిర్వాహకులకు చెక్కును అందచేస్తున్న లక్ష్మీనారాయణ

గీసుగొండ, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): జనవరి 8 నుంచి 11 వరకు గీసుగొండ జెడ్పీ పాఠశాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఖోఖో చాంపియన్ షిప్ పోటీల నిర్వహణకు గీసుగొండ గ్రామానికి చెందిన ఎన్నారై సైంటిస్టులు డాక్టర్ పసునూటి కళ్యాణ్, స్వాతి దంపతులు రూ. 50 వేల విరాళాన్ని పంపించినట్లు నిర్వాహక కార్యదర్శి కోట రాంబాబు తెలిపారు. కాగా ఎన్నారైలు పంపించిన రూ.50 చెక్కును స్థానిక పెగళ్లపాటి లక్ష్మీనారాయణ నిర్వాహకులకు సోమవారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి, రామా కుమారస్వామి, కర్ణకంటి, రామ్మూర్తి అనిల్, సదానందం, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

రేషన్‌డీలర్ కుటుంబానికి పరామర్శ

సంగెం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని పల్లార్‌గూడ గ్రామానికి చెందిన రేషన్‌డీలర్ కక్కెర్ల సమ్మయ్య గౌడ్(67) ఆదివారం రాత్రి మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. సోమవారం రేషన్‌డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి చెట్టుపల్లి దామోదర్, ఖిలవరంగల్, గీసుకొండ మండలశాఖ అధ్యక్షులు మంద భారతీరాంచందర్, శంకర్‌రావు, ఖిలా వరంగల్ మండల ప్రధాన కార్యదర్శి మహేందర్, సంగెం మండల గిర్దావర్ బాలాజీలతో పాటు సంగెం మండలానికి చెందిన పలు గ్రామాల రేషన్‌డీలర్లు, తదితరులు సమ్మయ్య గౌడ్ మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి శవయాత్రలో పాల్గొన్నారు.

గురువు కుటుంబానికి లక్ష ఆర్థిక సాయం



గురువు కుటుంబ సభ్యులకు సాయం అందిస్తున్న విద్యార్థులు

చెన్నారావుపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : విద్యాబుద్ధులు నేర్పుతున్న గురువు జక్కుల జగదీశ్వర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా మృతుడి కుటుంబ సభ్యులకు సోమవారం 2007 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. చెన్నారావుపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలల్లో విధులను నిర్వహిస్తున్న జగదీశ్వర్ మృతి చెందడంతో మృతుడి భార్య రమాదేవికి ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తామని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కందిక ప్రవీణ్‌కుమార్, ముకుంద్, కార్తీక్, వంశీ, మొగిలి, అన్వేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

చెన్నారావుపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో జరిగింది. ఎస్సై రాజేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్దుంపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ ఎగ్గడి రాజ్‌కుమార్ (38) మద్యానికి బానిసై నిత్య భార్య మౌనికతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం భార్యతో గొడవ పడగా ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సోమవారం సిలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలోనే పట్టణ అభివృద్ధి జరుగుతుందని భావించి 13వ వార్డుకు చెందిన బొమ్మెరబోయిన ప్రేమ్‌కుమార్, మాట్లాసతీష్, బూసా రాజు, అనుముల అభినవ్, దేవరకొండ భిక్షపతి, అంకం లీల, సౌమ్య, మార్తనీరజ, కవిత, విజయ, మాట్లారి రజిత. ముదరకోళ్ల రజితలు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారన్నారు. తెలంగాణలో పదేళ్లు బీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కాంగ్రెస్‌పై నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారన్నారు. ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ బత్తిని రాజేందర్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ వేములసాంబయ్యగౌడ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఓర్సుతిరుపతి, మండల పార్టీ అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్‌నాయక్, కౌన్సిలర్లు ఎలకంటి విజయ్‌కుమార్, ములుకల వినోదసాంబయ్య, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్, బిట్ల మనోహర్, జన్ను మురళి తదితరులు పాల్గొన్నారు.



పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి

అన్ని రంగాల్లో బీసీల వాటాను అందించాలి

రాయపర్తి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి) : అన్ని రంగాల్లో బీసీల వాటా బీసీలకే దక్కేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమార స్వామి డిమాండ్ చేశారు. సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనక్కి నెట్టి వేయబడుతున్న బీసీ కులాలను ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో తమ వాటా సాధించుకునే దిశగా బీసీ హక్కుల సాధన సమితి పని చేస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో కుల గణన వెంటనే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పనాస ప్రసాద్, శ్రీధర్, భాస్కర్, మనోహర్, అఖిల్, దేవేంద్రచారి, శ్రీనివాస్, రవి, మహేష్, శ్రీను పాల్గొన్నారు.

కాంగ్రెలో చేరిన వారితో బీఆర్‌ఎస్‌కు సంబంధం లేదు

నర్సంపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌లో చేరిన వారితో బీఆర్‌ఎస్‌కు సంబంధం లేదని బీఆర్‌ఎస్‌కు సంబంధం లేదని బీఆర్‌ఎస్ 13వ వార్డు అధ్యక్షుడు ఆబోతు రాజుయాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ పార్టీతో సంబంధం లేని వారిని పార్టీలో చేర్చుకొని బీఆర్‌ఎస్ వారే చేరారనడం సరైందికాదని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వహయాంలో అప్పటి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పట్టణ అభివృద్ధికి మంజూరు చేయించిన నిధులతోనే ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపడుతూ తామే నిధులు తెచ్చామంటూ కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెబుతున్నారని ఆయన తెలిపారు.

రైతులకు మొండిచేయి చూపిస్తున్న ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి



నల్లబెల్లిలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నల్లబెల్లి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపిస్తోందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడారు. రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలనే కుట్రను ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులకు న్యాయం చేయాలనుకుంటే స్థానిక ఎమ్మెల్యే రైతు బోనస్‌కు శ్రీకారం చుట్టి ఎందుకు ధాన్యం కేంద్రాల వద్దకు రావడం లేదని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బానోతు సారంగపాణి, చెట్టుపల్లి మురళీధర్, పాల్వాయి రాజేశ్వర్‌రావు, ఊడుగుల ప్రవీణ్, కొత్తపల్లి కోటిలింగాచారి, గందె శ్రీనివాస్ గుప్తా, మామిండ్ల మోహన్‌రెడ్డి, నానబోయిన రాజారాం, ఇంగ్లీ శివాజీ, గుమ్మడి వేణు, సపావట్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.

● నర్సంపేట టౌన్: మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహరావు భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని లక్నేపల్లిలో పీవీ 20వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ విగ్రహానికి సుదర్శన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

క్రిస్మస్ సంబురాలు

వర్ధన్నపేట, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ సంబరాల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు సోమవారం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో కేక్‌కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ ప్రభుత్వం మతాలకతీతంగా వేడుకలు నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విజయ్‌సాగర్, మునిసిపల్ కమిషనర్ విజయ్‌సాగర్, పాస్టర్లు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మినీ క్రిస్మస్ వేడుకలు

చెన్నారావుపేట: మండలంలోని తీమ్మరాయనిపహడ్‌లోని సెంట్‌తెరెస్సాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సోమవారం మీనీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకలో ఫాస్టర్ యాగారెడ్డి, హెడ్మాస్టర్ సీ. ఆరోగ్యశేరీలు, కరస్పాండెంట్ అన్నమేరి, ఉపాధ్యాయులు రోజ్లీన, సుజాత, విజయ్‌కుమార్, రాయన్న, జ్యోతి, సంధ్య పాల్గొన్నారు.

అంబేద్కర్‌నగర్ కాలనీ వాసులకు పట్టాలివ్వాలి

నర్సంపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నర్సంపేట పట్టణంలోని వరంగల్‌రోడ్‌లో అంబేద్కర్‌నగర్ కాలనీ వాసులకు ఇందిరమ్మఇళ్లపట్టాలు ఇవ్వాలని ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు కల్లెపెల్లి ప్రణయదీప్, నియోజకవర్గ కోకన్వీనర్ తడుగుల విజయ్‌కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కట్ల రాజశేఖర్, డీసీ ఆర్పీజాతీయ అధ్యక్షుడు అందెరవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని కాకతీయకళాతోరణం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సోమవారం ర్యాలీనిర్వహించి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నానిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఉద్యోగికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో, గుంపుల మాలతి, బోయిని నారాయణజాంబవ్, మాదాసి బాబు, మునిగెయాకూబ్, కొండేటి వీరేశం, కొలకలూరి నిరంజన్, రాములు, పాల్గొన్నారు.



రావుల తండాలో కేక్ కట్ చేస్తున్న భాస్కర్‌రావు

జాతీయ రైతు దినోత్సవం

రాయపర్తి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని రావుల తండాలో సోమవారం జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్గానిక్ ఫార్మర్ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు రావుల భాస్కర్‌రావు రైతులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల పంటలకు ప్రభుత్వం బోనస్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు రామంజి బుచ్చమ్మ, బీమ్లా, యాకమ్మ, మల్లేష్, యాదలక్ష్మి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

● నెక్కొండ: రైతుల శ్రమను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి సంక్షేమానికి అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు వ్యవసాయ సాగులో సబ్సిడీలను అందిస్తోందని నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్‌రెడ్డి అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులు తేజావత్ మంజుల, భూక్యా రాజు, యాసం సాంబయ్యలను సోమవారం ఆయన శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి సీహెచ్ కృష్ణమీనన్‌రావు, మార్కెట్ డైరెక్టర్‌లు దొడ్డ విజయ్‌కుమార్, రావుల మైపాల్‌రెడ్డి, నంగునూరి శివయ్య, రైతులు, ట్రేడర్స్ పాల్గొన్నారు.

బీజేపీలో భారీగా చేరికలు



పార్టీలో చేరిన వారితో రాణాప్రతాప్‌రెడ్డి

నల్లబెల్లి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన సుమారుగా 20 మందికి పైగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు సోమవారం బీజేపీ జిల్లా నాయకుడు రాణాప్రతాప్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలన నచ్చి పలువురు పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బొద్దిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, బచ్చు వెంకటేశ్వర్లు, తడుక వినయ్, పర్వాతాలు, నరేష్, రాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రామానుజన్ జయంతి

వర్ధన్నపేట, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి) : గణిత శాస్త్రవేత్త శ్రీరామానుజన్ జయంతిని పురస్కరించుకుని వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పోచయ్య గణితశాస్త్ర ప్రాధాన్యతను, రామానుజన్ జీవిత చరిత్రను, సాధించిన ఘనతను వివరించారు. గణితశాస్త్ర విభాగఅధిపతి డాక్టర్ బీ.మాధవి మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి తన దైనందిన జీవితం తనకి తెలియకుండానే గణితంతో ముడిపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు, ఐపీఎస్సీ కో-ఆర్డినేటర్ డాక్టర్ రజిత, డాక్టర్ స్నేహలత, డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సంపత్‌రెడ్డి, డాక్టర్ శ్వేత, జ్యోత్స్న తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.

● నర్సంపేట టౌన్: నర్సంపేట మండలం గురిజాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వేడుకలు సోమవారం ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొం దిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ ఎం అర్పిత మాట్లాడుతూ గణితం నిత్య జీవితంలో ఉపయోగపడే సబ్జెక్టు అని, గణిత శాస్త్రాన్ని ఏకాగ్రతతో, సృజనాత్మకతతో అభ్యసనం చేస్తే చాలా సులభమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, ఎం.డి. రాయబోసు, నాగరాణి, రవికుమార్ పాల్గొన్నారు.

బీఎంఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజు



రాజును అభినందిస్తున్న అనంత కే ఆర్‌పాల్

నర్సంపేట టౌన్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన వడ్లకొండ రాజును ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లోని నారాయణగూడలోని సర్దార్ పటేల్ ఆడిటోరియం కిమ్‌టూలో ఆదివారం జరిగిన బీఎంఎస్ తెలంగాణ సర్కిల్ నాల్గవ కాన్ఫరెన్స్‌లో బీపీఈఎఫ్ సెక్రటరీ జనరల్ కె.ఆర్. పాల్ ఆధ్వర్యంలో రాజును రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తన నియమాకానికి సహకరించిన జాతీయ, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

యూటీఎఫ్ మహాసభలను విజయవంతం చేయాలి

గీసుగొండ, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): నల్లగొండలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 30 వరకు నిర్వహించే రాష్ట్ర 6వ విద్యా, వైజ్ఞానిక మహాసభలకు ఉపాధ్యాయులు తరలివచ్చి విజయవంతం చేయాలని సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసాచారి కోరారు. మొగిలిచర్ల జెడ్పీ పాఠశాలలో మహసభల వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సభ్యులు సమ్మక్క, మండల ప్రధాన కార్యదర్శి మల్సూర్, సీతారాములు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

● సంగెం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి ఆరో విద్యా వైజ్ఞానిక మహా సభల గోడ పత్రికను ఎంఈవో రాము ఆవిష్కరించి మాట్లాడారు. టీఎస్‌యూటీ ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి సుజన్‌ప్రసాద్ రావు మాట్లాడుతూ ఈ సభల్లో విద్యలో రాజ్యాంగ విలువలు అనే అంశంపై ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు డాక్టర్ కె, శ్రీనివాస్‌లు ప్రధాన వక్తగా పాల్గొంటారని చెప్పారు. అదే విధంగా జేఎన్‌యూ జాయింట్ సెక్రటరీ కుమారి అయిషీగోష్, సీనిగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజలు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్ష, కార్యదర్శులు, శివప్రసాద్, కుమారస్వామి, కోషాధికారి కిషోర్ కుమార్, నాయకులు సాబీర్, శివప్రసాద్, రామసింగ్, పాల్గొన్నారు.

● ఖానాపురం: విద్యా వైజ్ఞానిక సదస్సును విజయవంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు వేములపల్లి రాంమోహన్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్న పాఠశాలలో మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం విజయ, యూటీఎఫ్ బాధ్యులు మల్లయ్య రవీందర్, నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

● రాయపర్తి: మహసభ వాల్‌పోస్టర్‌ను రాయపర్తి ఎంపీడీవో కిషన్ నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పలు డిమాండ్లతో కూడిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

● నర్సంపేట టౌన్: టీఎస్‌యూటీఎఫ్ వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ముద్రించిన వాల్ పోస్టర్లను నర్సంపేట పట్టణంలో స్థానిక ఎంఈవో కొర్ర సారయ్య ఆవిష్కరించి మాట్లాడారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కందగట్ల రమేష్ మాట్లాడుతూ మహాసభలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ యూటీ ఎఫ్ మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.డి.రాయబోసు, హర్షియ, అర్జున్ సాగర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

వర్ధన్నపేట రూరల్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో ఈనెల 27నుంచి 29 వరకు నిర్వహించే సాంస్కృతిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ కోరారు. సోమవారం మండలంలోని ఇల్లందలో నాట్యమండలి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఇల్లందలో నిర్వహించే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత కళారంగంలోకి రావాలనే ఆలోచనతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తుల సుప్రియ, కడమంచి చిన్న యాదగిరి, వసంత, శాంతి, రవి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

పర్వతగిరి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని కల్లెడలోని ఆర్డీఎఫ్ విద్యార్థులు సీఎం కప్-2024లో జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లుగా పాఠశాల కరస్పాండెంట్ అశోక్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. జావెలింగ్ త్రోలో సందీప్, బిందు శ్రీ, చరణ్ తేజ, కబడ్డీలో నవ్య, నిషా రాణించి ఈనెల 27 నుంచి రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. హెచ్‌ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు మహేందర్, సంతోష్, అనిల్, రమేష్, రాజు, వేణు తదితరులు పాల్గొన్నారు.

సీఎం కప్ విభాగంలో కల్లెడ ఆర్డీఎఫ్ అర్చరీ అకాడమీ ఆధ్వర్యంలో వరంగల్‌లోని ఓల్డ్ సిటీ గ్రౌండ్‌లో నిర్వహించిన 41వ సబ్ జూనియర్ జిల్లా స్థాయి పోటీల్లో కల్లెడ విద్యార్థులు ప్రతిభను చాటారు. ఆర్డీఎఫ్ నుంచి రికర్వ్ విభాగంలో 5 గురు, ఇండియన్ రౌండ్ కేటగిరీలో 8 మంది ప్రతిభను చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జనార్ధన్ విద్యార్థులను అభినందించారు.

● వర్ధన్నపేట రూరల్: మండలంలోని ఇల్లందలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సీఎం కప్-2024 జిల్లా స్థాయి పోటీల్లో తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన మునుకుంట్ల సాత్విక్, భూక్యా పరమేశ్వర్, రాధికలను సోమవారం పాఠశాల హెచ్‌ఎం విజయ, ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లా స్థాయి ఫుట్‌బాల్‌లో సాత్విక్, యోగా పోటీల్లో కడమంచి రాధిక బంగారు పతకం, భూక్యా పరమేశ్వర్ కరాటేలో బంగారు పథకం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యా రు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, ఫుట్‌బాల్, కరాటే పోటీల్లో ప్రతిభ చాటడంతో పీఈటీ భవానిని సైతం అభినందించారు.

● దుగ్గొండి: మండలంలోని వెంకటాపురంనకు చెందిన ఇద్దరు క్రీడాకారులు మాటేటి పవన్, జూలూరి శరత్‌లు సీఎం కప్ రాష్ట్ర కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు మండల కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి కక్కెర్ల మల్లికార్జున్‌లు సోమవారం వెల్లడించారు. ఈనెల 31నుంచి జనవరి2 వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డి క్రీడలలో వారు పాల్గొంటారని పేర్కొన్నారు.

మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని 12 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 16 నుంచి 22 వరకు జరిగిన రెజ్లింగ్‌లో గంద్రకోట వరుణ్, జూడోలో కమల్, రాహుల్, రిషికేష్, కార్తిక్, సిద్ధు, కృతిక, నక్షత్ర సైక్లింగ్‌లో అడపా కౌశిక్, ఆట్య పార్థ్య క్రీడలలో సాయికుమార్, అక్షయ్‌లు పాల్గొని రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాల చైర్మన్ నాగనబోయిన రవి, పీఈటీ దేవేందర్‌లు తెలిపారు.

● నల్లబెల్లి: సీఎం కప్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి మండలంలోని మూడు చెక్కలపల్లి ఆశ్రమ పాఠశాల బాలికల విద్యార్థులు ఎంపికైయ్యారని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అన్నారు. సోమవారం వరంగల్ ఓ సిటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయిపోటీలకు ఎంపికైయ్యారన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు, వార్డెన్ వీరమ్మ, పీఈటీ, అభినందించారు.

● గీసుగొండ: ఇటీవల నిర్వహించిన సీఎం కప్ బాస్కెట్‌బాల్ అండర్ 19 విభాగం పోటీలలో కొనాయిమాకుల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించినట్లు ప్రిన్సిపాల్ అశోక్‌రావు తెలిపారు. మహిళల విభాగంలో ఉమామహేశ్వరీ, రవళి, తరుణి, పురుషుల విభాగంలో వంశీ, ధర్మతేజ్, చరణ్, రోణిక్, సుజిత్ ప్రసాద్‌లను ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ అశోక్‌రావుఅభినందించారు.